నేడు ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు




- జిల్లాలో రెండు కేంద్రాల్లో పోటీల నిర్వహణ
- నగరంలోని కలెక్టరేట్ మైదానంలో, ఆర్మూర్‌లోని మార్కెట్ యార్డులో పోటీలు

3

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY



నిజామాబాద్

16

ఆదివారం 7 జనవరి 2018

శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 30.0 । కనిష్ఠం 14.4



ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా కామారెడ్డి

- బీబీపేటలోని కుడెల్లి వాగులో 'ఇసుక తోడేళ్లు'
- అనుమతి గడువు ముగిసినా.. అడ్డగోలుగా తవ్వకాలు
- తుజాల్‌పూర్, మల్కాపూర్, యాడారంలో జోరుగా దందా
- అర్ధరాత్రి వేళ వందలాది టిప్పర్లు, లారీలతో అక్రమ రవాణా
- 'మామూలు'గానే తీసుకుంటున్న ఉన్నతాధికారులు - 2లో



ఇసుక తుపాను!

(... 'కుడెల్లి'ని కమ్మేసెను)





ఇదిగో సాక్ష్యం..

తుజాల్‌పూర్ శివారులోని కుడెల్లి వాగులో జేసీబీతో ఇసుక తవ్వకాలు ఇలా..

కామారెడ్డి జిల్లాలో 'ఇసుక దొంగలు' రెచ్చిపోతున్నారు. 'తుపాను'లా రెచ్చిపోయి బీబీపేట మండలంలోని 'కుడెల్లి' వాగును కమ్మేశారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలు పెట్టి మరీ ఇసుకను దోచేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ముగిసినప్పటికీ.. రేయింబవళ్లూ తవ్వేస్తున్నారు. ఒక్క కుడెల్లి వాగు నుంచే కాకుండా జిల్లాలోని దోమకొండ, మాచారెడ్డి, లింగంపేట్, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్, ఎల్లారెడ్డి మండలాల్లోని పలు వాగులు, నదుల నుంచి అక్రమార్కులు జోరుగా ఇసుకను దోచుకుంటున్నారు. రాత్రి వేళల్లో.. వందలాది లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుకను జిల్లా సరిహద్దులు దాటిస్తూ.. అతి తక్కువ కాలంలోనే ఇసుకాసురులు లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు మాత్రం చర్యలు తీసుకోరుగాక తీసుకోరు..!!

ధాన్యం వ్యాపారి పరార్



ఐపీ నోటీసులను చూపిస్తున్న రైతులు

- రైతులకు కుచ్చుటోపీ పెట్టిన ధాన్యం వ్యాపారి
- రైతుల నుంచి రూ.50 లక్షల విలువైన ధాన్యం కొనుగోలు చేసి పరారైన వైనం
- ఐపీ పెట్టి రైతులకు నోటీసులు పంపిన యోగి

6





కాంగ్రెస్ నేతల్లో జోష్

- ఆర్మూర్‌లో రైతు సదస్సు విజయవంతం
- ఆర్మూర్ డిక్లరేషన్‌తో పార్టీ నేతల్లో ఉత్సాహం
- రైతుల సమస్యలపై సమగ్రమైన చర్చ
- సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రేణులు

పార్టీ శ్రేణులు బహూకరించిన నాగలితో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు

.....వివరాలు 14లో

బాధ్యతల స్వీకరణ

- బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రామ్మోహన్
- సమష్టిగా ముందుకు వెళ్దామని పిలుపు
- అన్ని కార్యాలయాలను పరిశీలించిన కలెక్టర్
- తొలిరోజే సమీక్షలతో బిజీబిజీ -7లో



బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్ రామ్మోహన్‌రావు

» కుదెల్లి వాగు నుంచి అక్రమంగా తరలుతున్న ఇసుక

ఇసుకాసురులు..

» గడువు ముగిసినా ఆగని తవ్వకాలు
» పట్టించుకోని యంత్రాంగం

కుడెల్లిని కుమ్మేస్తున్నారు!

ఆంధ్రజ్యోతి, కామారెడ్డి, జనవరి 6 : కామారెడ్డి జిల్లా సరిహద్దు తుజాల్‌పూర్ గ్రామ శివారులో గల కుడెల్లి వాగులో ఇసుకాసురులు ఇసుకను తోడేళ్లలా తవ్వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను పెట్టి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి గడువు ముగిసినప్పటికీ కుడెల్లి వాగులో ఇసుక తవ్వకాలు అగడం లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తవ్వుతూ ట్రాక్టర్లు, టిపర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రభుత్వ పనుల పేరిట స్థానికంగా డంపులు చేసి రాత్రికి రాత్రే ఇసుకను వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కుడెల్లి వాగులో ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో స్థానిక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, పంట పొలాల కోసం వాగులో వేసిన బోరు బావులు వట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కుడెల్లి వాగు నుంచే కాకుండా దోమకొండ, మాచారెడ్డి, లింగంపేట్, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్, ఎల్లారెడ్డి మండలాల్లోని పలు వాగులు, నధుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అధికారులు 'మాములు'గానే తీసుకుంటున్నారు. ఇసుక వ్యాపారులు రాత్రివేళలోనే అధికంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామ శివారుల్లో జిల్లా సరిహద్దుగా కుడెల్లి వాగు ఉంది. మానేరు ఎగువన ఈ కుడెల్లి వాగులో పెద్ద మొత్తంలోనే ఇసుక మేటలు ఉంటాయి. ఈ కుడెల్లి వాగు బీబీపేట మండలంలోని తుజాల్‌పూర్, మల్కాపూర్, మానేరు గ్రామాల మీదుగా పోతుంటుంది. ఈ వాగు కామారెడ్డి జిల్లా, సిరిసిల్లా సరహద్దుగా ఉంటుంది. ఇటీవల ఈ వాగులో ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో ఇరు జిల్లాల మధ్య గోడవలు తలెత్తాయి. ఈ కుడెల్లి వాగు నుంచి పొద్ద మొత్తంలోనే ఇసుక వ్యాపారులు ఇసుకను తరలిస్తూ దందాను దర్జాగా కొనసాగిస్తున్నారు.



అనుమతి రద్దైనా.. ఆగని తవ్వకాలు..

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామ శివారులో ఉన్న కుడెల్లి వాగులో గత కొన్ని రోజులుగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌లోని పలు మండలాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికై, కామారెడ్డి పట్టణంలో కొనసాగుతున్న కలెక్టరేట్, పోలీసు భవనాల నిర్మాణానికై ఇసుక కోసం జిల్లా యంత్రాంగం కుడెల్లి వాగులో అనుమతులు ఇచ్చారు. గత 20 రోజులుగా ప్రభుత్వం తరపున ఇసుక తవ్వకాలు చేసి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి, ఇతర పథకాల నిర్మాణాలకు తరలించారు. వాగులో ఇసుక తవ్వేందుకు జిల్లా యంత్రాంగం అనుమతి రద్దైనప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం అగడం లేదు. ప్రభుత్వ అనుమతులను అదునుగా భావించి తవ్వకాలు జరుపుతున్నారు.

తవ్వేస్తున్నారు..

కుడెల్లి వాగులో ఇసుక వ్యాపారులు నిబంధలకు విరుద్ధంగా జేసీబీలను పెట్టి ఇసుకను తోడుతూ ట్రాక్టర్లు, టిపర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎవరైన ఏమైన అడిగితే తమ క్వారీకి అనుమతి ఉందని, ప్రభుత్వ పనులకే ఇసుకను తరలిస్తుమంటూ ఇసుకాసురులు సమాధానమిస్తున్నారు. అదే విధంగా వాగులో పరిహవాక గ్రామాలకు తాగు నీరు అందించేందుకు వేసిన నీటి ట్యాంకులు సైతం ధ్వంసమవడమే కాకుండా పైపులైన్లను ఇష్టం వచ్చినట్లు తిసివేశారు. వాగులో వేసిన చెక్‌డ్యామ్ సైతం ధ్వంసం అయ్యే విధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇలా తుజాల్‌పూర్ శివారు వాగులోనే కాకుండా పక్కనే ఉన్న మల్కార్‌పూర్, మానేరు గ్రామ శివారుల్లోను వాగులో నుంచి విచ్చలవిడిగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. వాగులో నుంచి ట్రాక్టర్ల ఇసుకను గ్రామాల్లోకి తీసుకొచ్చి ఒక చోట డంపులు వేసి ఇక్కడ నుంచి ప్రభుత్వ పనులకు తరలిస్తున్నామంటూ పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఇసుక దందాను అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు, రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో మాచారెడ్డి, రామారెడ్డి, లింగంపేట, ఎల్లారెడ్డి మండల కేంద్రాల నుంచి వాగులు, చెరువుల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ప్రధానంగా బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, మండలాల్లోని మంజీరనదిలో నిత్యం వందల ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నట్లు స్థానిక గ్రామస్థులు, పేర్కొంటున్నారు.

ఇసుక అక్రమంగా తరలిపోతోంది..



కుడెల్లి వాగు నుంచి ఇసుకను వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతీ రోజు వాగులో జేసీబీలను పెట్టి ట్రాక్టర్ల ద్వారా పగలు రాత్రి ఇసుకను తరలిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిపోతుందని, కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. వాగు నుంచి ఎందుకు ఇసుకను తరలిస్తున్నారని వ్యాపారులను అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాగులో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని పంట పొలాలకై వాగులో వేసిన బోర్లు సైతం వట్టిపోతున్నాయి.

– శంకర్, రైతు, తుజాల్‌పూర్ గ్రామం

ఇసుక విషయంలో నిలదీతలు..

దోమకొండ మండల సభలో గందరగోళం

దోమకొండ, జనవరి 6 : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశంలో ఇసుక విషయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. బీబీపేట మండంలోని కుడెల్లి వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఈ విషయంలోరెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఆరోపించారు. దీంతో అధికార టీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యుల మధ్య ప్రతివాదనలు జరగండంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గంగు బాల్‌రాజవ్వ అధ్యక్షతన జరిగింది. బీబీపేట ఎంపీటీసీ సభ్యులు భూమాగౌడ్, అంబారిపేట ఎంపీటీసీ జనార్ధన్‌రెడ్డిలు ఇసుక విషయంలో అధికారులను నిలదీసారు. కుడెల్లి వాగు నుండి ఇసుకను తరలిస్తున్నారని, డబుల్ బెడ్‌రూం పేరుతో అమ్ముకుంటున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈవిషయంలో ఇరు వర్గాలకు మధ్య వాగ్వివాదం నెలకొనగా ఎంపీడీవో శ్రీనివాస్, జేడ్పీటీసీ గంద్ర మధుసుధన్‌రావు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. వివిధ శాఖల పని తీరుపై ఆయా శాఖల మండల స్థాయి అధికారులు నివేదికలు చదివి వినిపించారు.

సార్లూ.. ఇవీ సాక్ష్యాలు!

కుడెల్లి వాగులో జేసీబీతో ఇసుకను తవ్వుతున్న దృశ్యం



అడ్డగోలు తవ్వకాలతో వాగులోని ఇసుక కుప్పలు ఇలా..





వాగులోని వాటర్ ట్యాంక్ పైప్‌లైన్లు ధ్వంసమైందిలా..

కారేగాం సంఘటన ఎఫెక్ట్..

కిష్టాపూర్ ఇసుక క్వారీ బంద్

బీర్కూర్, జనవరి 6 : ప్రభుత్వ పనుల కోసం, డబుల్ బెడ్ రూంల నిర్మాణాల కోసం గత సంవత్సరం కాలంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామ శివారులోని మంజీరా పరివాహక ప్రాంతం నుంచి ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా, గత రెండు రోజుల క్రితం పిట్లం మండలం కారేగాం గ్రామంలో వీఆర్ఏ సాయిలుపై ఇసుక మాఫీయా ట్రాక్టర్‌తో ఎక్కించి ప్రాణాలను బలిగొన్న సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. దీని ప్రభావం కిష్టాపూర్ గ్రామ ప్రజలపై పడింది. శుక్రవారం కిష్టాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారులు గ్రామసభను నిర్వహించారు. అయితే కిష్టాపూర్ శివారులోని మంజీరా నది నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతించవద్దని గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం కిష్టాపూర్ ఇసుక క్వారీని గ్రామస్థులందరూ కలిసి బంద్ చేయించారు.

ప్రభుత్వ పనులకే ఇసుక అనుమతులు..

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పనులు సైతం జరుగుతున్నాయి. ఈ పనులకు ఇసుక కొరత లేకుండా అధికారులు గత సంవత్సర కాలం నుంచి బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, బీర్కూర్ మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులిస్తున్నారు. ఇదిలా ఉండగా, కిష్టాపూర్ శివారులోని మంజీరా పరివాహక ప్రాంతం నుంచి డబుల్ బెడ్ రూం నిర్మాణాలకు సంవత్సర కాలంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు కొనసాగిస్తున్నారు. గత ఆరు నెలలుగా డబుల్ బెడ్ రూంల నిర్మాణ పనులు ఊపందుకోవడంతో ఇసుక తవ్వకాలకు అధికారులు పెద్ద ఎత్తున అనుమతులను ఇస్తున్నారు. దీంతో కిష్టాపూర్ క్వారీ నుంచి వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇసుక తరలింపు జోరందుకుంది. గత కొంతకాలంగా నిరవధికంగా ప్రతిరోజు వందలాది ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. కానీ అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇసుక అనుమతులు అధికారులు ఇస్తూనే వచ్చారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకోవాలి

అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ

నిజామాబాద్ కల్చరల్, జనవరి 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అర్చ కులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగపరచుకోవాలని అర్చక రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో గల గీతాభవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయ న మాట్లాడుతూ అర్చకుల కోసం ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని అన్నారు. ప్రభుత్వం అర్చ కుల అభివృద్ధితో పాటు, ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1800 దేవాలయాలకు దూపదీపా నైవేద్యం అందించిందని ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో మరో 3000 దేవాలయాలకు దూపదీపా నైవేద్యం అందిం చే విధంగా చర్యలు చేపట్టడం జరుగతుందని అన్నారు. దేవాదాయ చట్టం సెక్షన్ 43 కింద ఆదాయంతో సంబం ధం లేకుండా దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయ అర్చక ఉద్యోగులకు పేస్కేలును వర్తింపజేస్తుందని అన్నారు. ప్రభుత్వం దేవాదాయ శాఖ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో 115 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రసిద్ధ, పురాతన దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆల యాల అభివృద్ధి కోసం 150 కోట్ల రుపాయలు వెచ్చిసుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆ లయాల అభివృద్ధి కోసం ప్రత్యేక కేటాయింపులు చేస్తుందన్నారు. దూపదీప నైవేద్యం కింద పనిచేస్తున్న అరకులకు ఇళ్ల నిర్మాణం కోసం రెండు లక్షల రూపాయలు, వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరుగుతుందని అన్నారు. అమ్మాయిల పెళ్లిల కోసం ఒక లక్ష 50 వేల రూపాయలు, అబ్బాయిల ఉపనయన సంస్కారం కోస రూ. 40 వేల రూపాయలు అర్చక నిధుల నుండి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అర్చక ఉద్యోగుల నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా జ్యోషి మోహన్‌శర్మను, ఉపాధ్యక్షులుగా శివకుమార్ శర్మ, కార్యదర్శిగా సురేష్‌శర్మ, అధికార ప్రతినిధిగా రాజగౌతం శర్మ, ఉపాధ్యక్షులఉగా శివ, కృష్ణామాచార్యులు, గౌరవ అధ్యక్షుడిగా మధుసూదన్ శర్మను నియమిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉపేంద్ర శర్మ దృష్టికి నూతన కార్యవర్గం తీసుకెళ్లింది. అనంతరం 2018 డైరీని ఆవిష్కరించారు.



అక్రమాలపై పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థి నాయకులు

టీయూవీసీ అక్రమాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు

డిచ్‌పల్లి, జనవరి 6: టీయూ వీసి సాంబయ్య అవినీతి అక్రమాలపై శనివారం యువజన విభాగం కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు పంచ రెడ్డి చరణ్ ఆధ్వర్యంలో యూనివర్సిటి జాతీయ రహదారిపై ఆర్మూర్ వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీసి అక్రమాలపై ప్రభుత్వం వేసిన కమిటీ విచారణకు రాకుండా ప్రభుత్వ ప్రతినిధులే అడ్డుకున్నారని ఇట్టి విషయంలో సీడీసీఐడీ చేతా విచారణ జరిపించే వి.దంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పంచ రెడ్డి చరణ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. ఈ విషయమై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ ఉన్నత విద్యా అందించే విశ్వవిద్యాల యంలో అవినీతి అక్రమాలకు వీసి పాల్పడడం శోచనీయమని సమగ్ర విచారణ జరిపేవిధంగా ప్రభుత్వంపై తప్పక ఒత్తిడి తెస్తానని విద్యార్థుల కు ఆయన హామీ ఇచ్చారు. మాజీ ఎంపి మధుగౌడ్‌యాష్కీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

ఆరోగ్య చైతన్య వేదిక కాలమానిని ఆవిష్కరణ

పెద్దబజార్, జనవరి 6: జిల్లా ఆరోగ్య చైతన్య వేదిక కాలమానిని 2018ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట్ శనివారం డీడడడీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్ హాజరై మాట్లాడుతూ ప్రజలను ఆరోగ్యం పంట్ల అవగాహన కల్గిస్తు వేదిక చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. ఆరోగ్య చైతన్య వేదిక వ్యవస్థాపకులు జిల్లా కన్వీనర్ ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజారోగ్యమే ప్రగతికి మూలం, చికిత్స కన్న నివారణ మిన్న కాబట్టి ప్రజలను విద్యార్థులను, యువకులను, మహిళలను, రైతులను అనేక ప్రజారోగ్య కార్యక్రమాల పట్ల అవగాహన కల్గించడమే కాకుండా వనరులను పరిమితంగా వాడుకోవడం, భూకాలుష్యం నుంచి కాపాడడం పర్యావరణాన్ని కాపాడడం. బాలికల సంరక్షణ, ఆరోగ్యాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలను ఈ వేదిక చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, బోధన్ డివిజన్ కన్వీనర్లు వై.శంక ర్, యాదమ్మ, వివిధ సంఘాల నాయకులు ప్రతాప్‌సింగ్, నవీన్, రాంచందర్, ఎవో శోభన్‌బాబు, దేవేంధర్‌లతో పాటు సభ్యులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 9 నుంచి
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం

నిజామాబాద్ అర్బన్, జనవరి 6 : జిల్లాలో ఫిబ్రవరి 9 నుండి 15 వరకు ఒకటి నుంచి 19ఏళ్ల వయస్సు గల పిల్లలందరికి నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి నాం పల్లి రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలలో అల్బెండజోల్ మాత్రలు ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు. జిల్లాలోని మండల విద్యా శాఖ అధికారులు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సహకరించి విజయవంతం చేయాలని కోరారు.

నేడు 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు

నిజామాబాద్ అర్బన్, జనవరి 6 : ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టాటా జెమిని టీ ముత్యాల ముగ్గుల పోటీలు టేస్ట్ పార్టనర్ బై గోల్డ్ డ్రాప్, ఫ్యాషన్ పార్టనర్ బై డిగ్ సేల్, హెల్త్ పార్టనర్ అమృత బిందు వారి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో రెండు చోట్ల ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్‌లో, ఆర్మూర్‌లోని మార్కెట్ యార్డ్‌లో పోటీలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు రెండు గంటల పాటు పోటీ నిర్వహించడం జరుగుతుంది. ముగ్గుల పోటీలో పాల్గొనదలచిన మహిళలు 9గంటల లోపు కళాశాల ప్రాంగణానికి విచ్చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అంతే కాకుండా ముగ్గుకు అవసరమయ్యే సామగ్రిని వెంట తెచ్చుకోవాలి. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయబడతాయి. అదే విధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై ముత్యాల ముగ్గు పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

టీయూ ఏబీవీపీ అధ్యక్షుడిగా మానిక్



మానిక్



నరేష్

డిచ్‌పల్లి, జనవరి 6: టీయూ ఏబీవీపీ నూతనశాఖ అధ్యక్షుడిగా మానిక్, ప్రదాన కార్యదర్శిగా నరేష్‌లు ఎన్నిక య్యారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ విద్యార్థులకోసం వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తా మని అధ్యక్ష్యకార్య దర్శులుగా తమని ఎన్నిక చేసిన నరేష్, రమణలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.



బంగారం ధరలు

బిస్కెట్ బంగారం	10 గ్రాములకు	రూ. 30,600
ఆర్నమెంట్ బంగారం	10 గ్రాములకు	రూ. 30,300
వెండి	10 గ్రాములకు	రూ. 420



సినిమా గైడ్ నిజామాబాద్

లలితమహల్ : అమెజాన్ అనకొండ - 11.15, 2.15, 6.15, 9.15
అశోక్ : టూ కంట్రీస్ - 11.15, 2.15, 6.15, 9.15
నటరాజ్ : హలో - 11.15, 2.15, 6.15, 9.15
విజయ్ : ఎంసీఏ - 11.15, 2.15, 6.15, 9.15
శ్రీదేవి : టైగర్ జిందా హై (హిందీ) - 11.15, 2.15, 6.15, 9.15
దేవి : ఒక్కక్షణం - 11.15, 2.15, 6.15, 9.15

ఉషాప్రసాద్ మల్టీప్లెక్స్
స్క్రీన్ 1 - ఒక్కక్షణం - 10.40
ఎంసీఏ - 1.30, 4.20, 7.15, 10.10
స్క్రీన్ 2 - టైగర్ జిందా హై (హిందీ) - 10.30, 1.30, 7.30
ఒక్కక్షణం - 4.30, 10.30
స్క్రీన్3 - ఇన్‌సిడస్ (ఇంగ్లీష్) 11.00,10.20
టూ కంట్రీస్- 4.30
హలో - 1.50, 7.40,

రాష్ట్ర జిజ్ఞాస పోటీలకు ఆర్మూర్ డిగ్రీ విద్యార్థులు

ఆర్మూర్ అర్బన్, జనవరి 6: ఆర్మూర్ పట్టణంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు రా ష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ సప్దర్ అస్కారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో నెల 4వ తేదీన ని ర్వహించిన జిల్లా స్థాయి జ్ఞాన పోటీల్లో 16 అంశాలలో ఇచ్చిన ప్రదర్శనలో 6 అంశాలలో ప్రతిభ కనబరిచారన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లీష్, కామర్స్ విభాగంలలో ప్రదర్శనలో ఎంపిక య్యారన్నారు. ఈ ప్ర దర్శనలో ఆధారంగా కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేశారు. ఈ నెల 18 నుంచి 26 వరకు హైదరా బాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొం టారన్నారు. ఈ కార్యక్రమంలో జిజ్ఞాస సమన్వయకర్త ఎం. సునీత పాల్గొన్నారు.

సంక్షిప్తంగా..

క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి



క్యాలెండర్‌లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్ రూరల్, జనవరి 6: ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో శనివారం నెక్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రిం చిన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోడిగుడ్ల ఉత్పత్తిలో జిల్లాలో ఆర్మూర్ మండలం ప్రథమ స్థానం లో ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్ జిల్లా అధ్యక్షుడు నోము ల అశోక్, టీఆర్ఎస్ నాయకులు ఆశన్న గారి రాజేశ్వర్‌రెడ్డి, అప్పాల సురేష్, ప్రభు దాస్, మిట్టపల్లి రవి, శోభన్, మహిపాల్, వినోద్, సంజయ్‌సింగ్ బబ్లు, కలిగోట గం గాధర్, ఖాందేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

పద్మశాలి సంఘ క్యాలెండర్..

ఆర్మూర్ అర్బన్, జనవరి 6: ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ము ద్రించిన నూతన సంవత్సర క్యాలెం డర్‌ను శనివారం పట్టణంలోని మార్కండేయ మం దిరం ఆవరణలో ఆవిష్కరించారు. పట్టణ ప ద్మశాలి సంఘం అధ్యక్షుడు కొక్కుల రమా కాంత్, ప్రధాన కార్యదర్శి ముణుపురం సంతో ష్ కుమార్, కౌన్సిలర్ గడ్డెటి రమేష్, ముఖ్య అతిథులుగా హాజరై సంఘ సభ్యులతో కలి సి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.



ఖుద్వాన్‌పూర్‌లోని గ్రంథాలయం



ర్యాక్‌లలో ఉన్న నవలలు, వివిధ రకాల పుస్తకాలు

ఆరు గంటలు.. రూ.వెయ్యి జీతం

- ఏడేళ్లుగా స్వీపర్ వెట్టిచాకిరీ
- మూడున్నర వేల నవలలు, పుస్తకాలు
- శిథిలావస్థలో ఖుద్వాన్‌పూర్ గ్రంథాలయ భవనం

నందిపేట: మండలంలోని అతి పెద్ద గ్రా మాల్లో ఖుద్వాన్‌పూర్ ఒకటి. జనాభాలో సైతం పెద్దదే. ఆ కాలంలో పోలీస్ స్టేషన్ ఉండేది. నిజాం ప్రభువులు, రజాకార్లు పాలించారన డానికి అక్కడ ఉన్న బుర్జులే నిదర్శనం. అంతటి చరిత్ర గల గ్రామమైన ఖుద్వాన్‌పూర్ ఉన్న గ్రా మీణ గ్రంథాలయం పరిస్థితి దారుణంగా ఉంది. 60 నుంచి 70 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ గ్రంథా లయం రికార్డులు మాత్రం 1983 నుంచి ఉన్నా యి. అద్దె భవనంలో నడిచిన గ్రంథాలయం కొన్ని సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ప రిధిలో ఉన్న చావిడి(పెంకుటిల్లు)లో నడుస్తోంది. స్వీపర్‌గా పని చేసిన లింగయ్య పదోన్నతిపై ఆ ర్మూర్‌కు బదిలీ కాగా, అప్పటి నుంచి ఏజా సోద్దీన్ స్వీపర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆ యన ఉదయం 8గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాడు. గ్రంథాలయం ని ర్వహణ అంతా చూసుకుంటాడు. రికార్డులు రాసి ప్రభుత్వానికి పంపుతాడు. సుమారు ప్రతీ రోజు ఆరు గంటల పాటు పనిచేస్తాడు. అయితే ఆయనకు ఇచ్చే జీతం వెయ్యి మాత్రమే. రూ. 100 చెల్లించి సభ్యత్వం తీసుకున్నవారు 103 మంది ఉన్నారు. 3 వేల 404 రకాల నవలలు, వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి. మూడు దిన పత్రి కలు వస్తాయి. స్వాతి, నవ్య, ఆంధ్రభూమి వంటి వారపత్రికలు అందుబాటులో ఉంటాయి. విజేత కాంపిటేషన్, ఉద్యోగ సోపానం పక్ష పత్రి కలు, వండర్ వరల్డ్ మాస పత్రిక గ్రంథాలయం క్రమం తప్పకుండా ఆ స్వీపరే ఉంచుతాడు. అంతేకాకుండా ఇంగ్లీష్, హిందీ పుస్తకాలు ర్యాక్ లలో ఉన్నాయి. గ్రంథాలయం శిథిలావస్థలో ఉం డడంతో వర్షాకాలంలో పుస్తకాలు తడిసిపోతు న్నాయి.

స్వీపర్‌ను పర్మినెంట్ చేయాలి



ఏడు సంవత్సరాలుగా గ్రంథాలయంలో స్వీపర్‌గా పని చేస్తున్న ఏజాసోద్దీన్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలి. అలాగే గ్రంథపాలకులను నియమిం చాలి. విద్యార్థులు, యూత్‌కు సంబంధించిన పుస్త కాలు తెప్పించాలి. ఎక్కువ శాతం నవలలు, పుస్తకా లు పాతవే ఉన్నాయి. ఇంగ్లీష్ దిన పత్రికలు తెప్పించాలి.

- బి.సుదర్శన్ పాఠకుడు, ఖుద్వాన్‌పూర్

కొత్త భవనం కోసం ఎమ్మెల్యేను కోరాం



గ్రంథాలయ భవనం కోసం నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ మంగ్లారం ధర్మన్న ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించాం. సొంత నిధుల నుంచి ఇస్తా మని హామీ ఇచ్చారు. నిధులు మంజూరు కాగానే కొత్త భవనం నిర్మిస్తాం. స్థల సేకరణ చేస్తున్నాం. గ్రామాభివృద్ధి సహ కారం తీసుకుంటాం.

- గొల్లపల్లి సురేష్‌గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, నందిపేట

ఇంటర్వ్యూ

పట్టా పాసు బుక్కు జిరాక్స్ తప్పనిసరి



డాక్టర్ లక్కం ప్రభాకర్,
మండల పశు వైద్యాధికారి, నందిపేట

ఆంధ్రజ్యోతి: గడ్డి జొన్న విత్తనాలు పొందాలంటే రైతులు ఏం చేయాలి?
డాక్టర్: పట్టా పాసు బుక్కు జిరాక్స్‌తో పశువుల ఆస్పత్రిలోని అధికారులను సంప్ర దించాలి.
ఆంధ్రజ్యోతి: ఒక బస్తా విత్తనం ఖరీదు ఎంత? ఎన్ని కిలోలు ఉంటుంది?
డాక్టర్: 5 కిలోల విత్తనం బస్తా ఖరీదు రు.180.
ఆంధ్రజ్యోతి: ప్రభుత్వం ఏంత శాతం సబ్సీడీ ఇస్తుంది?
డాక్టర్: 50 శాతం అంటే రు.90
ఆంధ్రజ్యోతి: రైతులు ఎంత చెల్లిం చాల్సి ఉంటుంది?
డాక్టర్: రు.90 మాత్రమే చెల్లిస్తే సరిపో తుంది.
ఆంధ్రజ్యోతి: ప్రస్తుతం మీ వద్ద ఏ రకమైన గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి?
డాక్టర్: ఎస్ఎస్‌జి హైబ్రీడ్ ప్రియ 500 మాత్రమే ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి: ఎప్పటివరకు గడ్డి విత్తనాల పంపిణీ చేస్తారు?
డాక్టర్: రైతుల కోరిక మేరకు, అలాగే స్టాకు ఉన్నంత వరకు పంపిణీ చేస్తాం.

డొంకేశ్వర్‌లో సీఎం, ఎంపీ చిత్రపటాలకు క్షీరాభిషేకం

నందిపేట, జనవరి 6: మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిల చిత్ర పటానికి గ్రామ పంచాయతీ పాలక వర్గం, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఇచ్చిన వినతి మేరకు 12 కుల సంఘాల భవనాల నిర్మాణంకు రూ.50 లక్షలు, సెంట్రల్ లైటింగ్‌కు రూ.1.60కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణంకు రూ.65లక్షలు, స్మశాన వాటికల నిర్మాణానికి రూ.24లక్షలు, లిఫ్ట్ మరమ్మతులకు రూ.2కోట్ల 35లక్షలు, ఎల్లమ్మ గుడికి రూ.25లక్షలు, జీపీ భవనం నిర్మాణానికి రూ.16లక్షలు మంజూరు చేయించారు. దింతో డొంకేశ్వర్ అభివృద్ధికి పాటు పడుతున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి గ్రామస్థులు పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరిదాస్, వీడీసీ సభ్యులు మిట్టపల్లి మల్లారెడ్డి, గోపి గౌడ్, కళ్లెం సంతోష్, పోశెట్టి, రెటన్న, గోక నారాయణ, రాజన్న, నాయకులు గోక భోజారెడ్డి, కుంట రా ములు, బాపురావు, బిపి సాయరెడ్డి, నాగరాజు, భరత్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, సంజీవ్, భూమాగౌడ్ తది తరులు ఉన్నారు.



డొంకేశ్వర్‌లో సీఎం, ఎంపీల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న గ్రామస్థులు



విద్యార్థినులను అభినందిస్తున్న రాష్ట్ర పరిశీలకుడు, ఎంఈవో తదితరులు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కస్తూర్బా విద్యార్థినులు

బాల్కొండ, జనవరి 6: బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా నికి చెందిన ఆరుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెం దిన ఎం.వైష్ణవి, ఎస్.లావణ్య, కె.వినీల, ఆర్.పూజిత, ఎం.భక్తి, డి.శిరీష అథ్లెటిక్స్‌కు ఎంపికైన వారిలో ఉ న్నారు. ఈనెల 3న జిల్లా కేంద్రంలోని నాగారం స్టేడియంలో జరిగిన అండర్-10, 12, 14 బాల బాలిక ల విభాగంలో జిల్లాస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎం పిక య్యారు. శనివారం పాఠశాల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర విద్యా పరిశీలకులు వెంకటరమణారెడ్డి, మండ ల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ విద్యార్థినులను అభినందించారు. ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో విద్యార్థినులు పాల్గొంటారని విద్యాల య ప్రత్యేక అధికారిణి చైతన్య శాంతి, పీఈటీ స్రవంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

లెన్స్ స్టోరీ

తల్వేదలో మరమ్మతులకు నోచుకోని చేతి పంపు



నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో శ్రీ కృష్ణ మందిరం వెనుకాల ఉన్న కాలనీలో చేతి పంపు మరమ్మతు లకు నోచుకోవడం లేదు. కొన్ని నెలలుగా వృథాగా పడి ఉంది. దింతో కాలనీ వాసు లు తాగు నీటికి ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి త్రాగు నీరు సౌకర్యం కల్పించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. **- నందిపేట**

నిత్యాన్నదాన సత్రం ముగింపు

ఆర్మూర్ అర్బన్ , జనవరి 6: పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని 41 రోజులుగా కొనసాగిన అయ్యప్ప స్వాముల నిత్యాన్నదాన సత్రం శనివారం ముగిసింది. అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు ఏబీ చిన్న గురుస్వామి సహకారంతో నవంబర్ 26న ప్రారంభమై శనివారంతో ముగిసింది. గురుస్వాములు గణపతిరావు జోషి, నగేష్‌శర్మ, అయ్యప్ప పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వాములు భిక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెంట జలందర్, పోల మధుకర్, జనార్ధన్‌గౌడ్, ధన్‌పాల్ శివ, మిసాల రాజేశ్వర్, శ్రీహరి పాల్గొన్నారు.

పసుపు పంటకు పెట్టుబడులు రావడం లేదు..

» రైతు సదస్సులో ఉత్తమ్‌కుమార్ సమక్షంలో పలువురు రైతులు

ఆర్మూర్ రూరల్ , జనవరి 6: ఆర్మూర్ మం డలం ఆలూర్‌లో శనివారం నిర్వహించిన ఎర్రజొన్న, పసుపు రైతు సదస్సులో పలువురు రైతులు తమ సమస్యలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో తెలిపారు.

పసుపు రైతుకు చివరకు మిగిలింది ముల్లుకర్ర మాత్రమే ..



మూడు సంవత్సరాల నుండి రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. పసుపు రైతుకు చివరకు మిగిలేది ముల్లుకర్ర మాత్రమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. తెలంగాణలో రైతుల బతుకులు దయనీయంగా తయారయ్యాయి. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ వచ్చింది.

- గోపిడి మాధవి , రాయికల్

రైతులు సంతృప్తికరంగా లేరు..



70 శాతం ఉన్న రైతులు సంతృప్తికరంగా లేరు. రైతులు పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదు. పసుపునకు ధర రాక పోవడంతో నష్టాలే మిగులుతున్నాయి. తాను 2011 సం వత్సరంలో క్వింటాల్‌కు రూ.12,600 చొప్పున విక్రయించగా 2016లో రూ.5000 లకు విక్రయించారు. రైతే రాజు అంటూ ప్రకటనలు చేస్తున్నారని నిజానికి రైతులు దయనీయంగా తయారవుతున్నారు. రైతులకు ఉచిత వైద్య సదుపాయం, బీమా కల్పించాలి. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలి.

- మనిదీప్‌రెడ్డి, రైతు, ఆలూర్

పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర రావడం లేదు..



దేశానికి అన్నం పెట్టే రైతు ప్రభుత్వం అందించే పింఛన్ కోసం ప్రాదేయ పడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలి. హెల్త్ కార్డులు అందజేయాలి. ఎర్రజొన్న క్వింటాకు రూ.4వేలు, పసుపునకు రూ.12 వేలు ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది.

- గణపతి , రైతు, ఆలూర్

పసుపు రైతులకు నష్టాలే మిగులుతున్నాయి..



పసుపు పంట సాగు చేస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. రైతు రాజ్యం అంటూ గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చినా పాలకులు రైతులకు చేసిందేమి లేదు. ఎర్రజొన్నలకు క్వింటాలుకు గతంలో 4500 లభించగా గత సంవత్సరం 2100 మాత్రమే రావడంతో రైతులు ఆర్థికంగా నష్టాలకు గురయ్యారు.

- దేగాం గంగారెడ్డి, నూత్‌పల్లి

పెట్టుబడుల్లో సగం కూడా తిరిగి రావడం లేదు..



పసుపు పంట సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడుల్లో సగం కూడా రావడం లేదు. ఎకరాన లక్ష రూపాయలకు పైగా పెట్టుబడులు పెడితే 60 వేలకు మించి రావడం లేదు. పసుపు పంటకు సరైన గిట్టుబాటు ధర లభించినప్పుడే రైతుకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఎర్రజొన్నలకు సైతం మద్దతు ధరలు లేక పోవడంతో రైతులకు గిట్టుబాటు జరిగేది అంతంగా మాత్రమే.

- గోపు పెద్ద ముత్యం, బజార్‌కొత్తూర్

హసాకొత్తూర్‌లో పశు వైద్య శిబిరం ప్రారంభం



హసాకొత్తూర్‌లో గాలికుంటు వ్యాధి నిరోదక టీకాల శిభిరాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్ గోపి

కమ్మర్‌పల్లి, జనవరి 6 : మండంలోని హసాకొత్తూర్ గ్రామంలో శనివారం మండల పశువైద్యశాఖ ఆధ్వర్యంలో పశు వైద్యశిభిరం నిర్వహించి గ్రామంలోని పశులవులకు గాలికుంటు వ్యాది నిరోదక టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బక్కూరి గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగ గ్రామంలోని 4 నెలలు నిండిన పశువులకు గాలికుంటు వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలో భాగంగా టీకాలు వేస్తున్నట్లు మండల పశువైద్యాదికారిని అనూష తెలిపారు. ఈ సందర్భంగా మారుతి నగర్ కాలనీకి చెందిన సుమారు 300 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేశామన్నారు. రైతులు పశువైద్యశిభిరాలను సద్వినియోగం చేసుకుంటు తమ పశువులను రోగాల బారిన పడకుండా జగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తెడ్డు రాజన్న, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపిడి లింగారెడ్డి, బుక్య మోహన్, వసంత్ ఎల్ఎస్ఏ గౌసియా తరున్నం, సిబ్బంది రమేష్, సురేష్, నాగార్జున్, స్వరన్ పాడి రైతులు పాల్గొన్నారు.

పడిగెల పాఠశాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకుడు



విద్యార్థులతో మాట్లాడుతున్న రాష్ట్ర పరిశీలకుడు దామోదర్

వేల్పూర్, జనవరి 6: మండలంలోని పడిగెల గ్రామ ఉన్నత పాఠశాలను శనివారం రాష్ట్ర పరిశీలకుడు ఎ. దామోదర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం , విద్యార్థుల ప్రగతి, త్రీఆర్ కు సంబందించిన అన్ని రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రార్ధన సమయానికి హాజరైన రాష్ట్ర పరిశీలకుడు ఆయన ప్రార్ధనలో పిల్లల ప్రవర్తన, సూక్తి, ప్రశ్నలకు సమాదానా పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం బోజనం తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి లింగమూర్తి, ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్, సీఆర్‌పీ సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైతు అభిప్రాయ సేకరణ
కార్యక్రమానికి తరలివెళ్లిన మండల రైతులు



రైతు అభిప్రాయ సేకరణ సభకు బయలు దేరిన కమ్మర్‌పల్లి మండల రైతులు

కమ్మర్‌పల్లి, జనవరి 6: పసుపు, ఎర్రజొన్న పంటలపై మద్దతు ధర కోరుతు ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో శనివారం కిషాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతులు అభిప్రాయ సేకరణ, ముఖాముఖి కార్యక్రమానికి కమ్మర్‌పల్లి మండలం నుంచి రైతులు భారీగా తరళివెల్లారు. మండలంలోని వివిధ ఆగ్రామాలకు చెందిన రైతులు సుకెట రవి, ఏలేటి గంగాధర్, గోపిడి లింగారెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, చింత కుంట శ్రీనివాస్, కొమ్ముల రవిందర్, చక్రవర్తి, కిషన్‌గౌడ్. పడిగెల ప్రవీన్, గడ్డం రఘురాజ్, గోపిడి సంతోష్, గోపిడి లింగారెడ్డి, కొమ్ముల మల్లేష్, బద్దం రాజేశ్వర్, పెంట ముత్తన్న, సింగిరెడ్డి శేఖర్, బుచ్చిమల్లయ్య, కొమ్ముల రాజేందర్, వివిధ గ్రామాల నుంచి పసుపు. ఎర్రజొన్న రైతులు తరలివెళ్లారు.

వికలాంగ విద్యార్థులకు
దుస్తులు పంపిణీ చేసిన బెజ్జోర సర్పంచ్

భీమ్‌గల్, జనవరి 6: మండల కేంద్రంలోని భవిత వికాసం పాఠశాలలో శనివారం 22 మంది విద్యార్థులకు బెజ్జోర సర్పంచ్ కళావతి ప్రకాష్ దుస్తులను పంపిణీ చేశారు. వికలాంగ విద్యార్థులకు తమ వంతుగా సహయ సహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో తమ మనుమరాలు తన్వీ పుట్టిన రోజు సందర్బంగా సుమారు 10 వేల రూపాయల విలువైన బట్టలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా విద్యార్థులకు కావల్సిన పలకలు, పండ్లను అందజేసి బోజన సౌకర్యం కల్పించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జోర వార్డు సభ్యులు బోజారెడ్డి, చిన్న నారాయణ, తెనుగు నారాయణ, గంగనర్సయ్య, ఏపీఎం పద్మయ్య, వికలాంగు సీసీ బుచ్చన్న, సీనియర్ సీసీ పురస్తు నరేష్, జలందర్, కిషన్, వరలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.



భీమ్‌గల్ భవిత పాఠశాలలో దుస్తులు పంపిణీ చేస్తున్న బెజ్జోర సర్పంచ్

ఘనంగా శీలాతీర్థ
వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు



స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తున్న భక్తులు

జక్రాన్‌పల్లి, జనవరి 6: మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల శీలాతీర్థ శ్రీనివాస పుణ్యక్షేత్రంలో శనివారం ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపు కొన్నారు. తెల్లవారుజామునుంచే భక్తులు కొండపై చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయంలో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు వేంకటేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించిన పల్లకీలో కొండపై చుట్టు ఊరేగించి ఆ తర్వాత గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరే గింపు నిర్వహించారు. స్మామివారికి వీధి వీధిలోనూ మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయం వద్ద అన్న పసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్‌గౌడ్, కోశాధికారి నర్సారెడ్డి, భక్తులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

స్వచ్ఛ శబరిమల కోసం చౌట్‌పల్లి అయ్యప్ప దీక్షాపరుల ప్రతిజ్ఞ

కమ్మర్‌పల్లి, జనవరి 6: ప్రకృతి నిలయమైన శబరిమలలో పర్యావరణాన్ని కాపాడుతామని, ఇరుముడుల్లో ఏలాంటి ప్లాస్టిక్‌ను తీసుకుపోమని స్లాస్టిక్ రహిత ఇరుముడలతో కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామానికి చెందిన అయ్యప్పస్వాములు శనివారం శబరిమలకు బయలు దేరివెల్లారు ఇరుముడుల్లో ప్లాస్టిక్‌ను నిషేదించాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేపట్టిన మహాయజ్ఞంలో తాము పాలుపంచుకుంటామని, స్వచ్ఛ శబరిమల కోసం తమవంతు కృషిచేస్తు పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని అయ్యప్పస్వాములు గురుస్వామి మారు రాజేశ్వర్ అద్వర్యంలో శమరి మలైకు ఇరుముడులతో బయలుదేరే ముందు ప్రతిజ్ఞ చేశారు.



స్వచ్ఛ శబరిమల కోసం ప్రతిజ్ఞ చేస్తున్న చౌట్‌పల్లి అయ్యప్ప దీక్షా పరులు

సంక్షిప్త వార్తలు

విద్యుదాఘాతంతో రైతు మృతి

బీబీపేట, జనవరి 6: మండలంలోని కోనాపూర్ గ్రామంలో శనివారం విద్యుదాఘాతం జరిగి రైతు మృతి చెందాడని ఎస్ఐ నరేందర్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కోణాపూర్ గ్రామానికి చెందిన చెప్యాల శ్రీనివాస్ శనివారం ఉదయం పది గంటల సమయంలో వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పొలం పనులు నిర్వహిస్తుండగా తన వ్యవసాయ భూమి పక్కనే ఉన్న సొంత పెద్దనాన్న పెద్ద పాపయ్య వ్యవసాయ భూమిలో కరెంట్ సర్వీస్ వైరు తెగిపోయిన విషయం గమనించి, సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. విద్యుదాఘాతానికి గురైన ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చెప్యాల శ్రీనివాస్ మృతి చెందాడు. ఈయనకు భార్య మంజుల, ఇద్దరు కుమార్తెలు నిహారిక(5) వర్షిణి(3), కుమారుడు హర్షవర్ధన్ (5నెలలు) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తలించామని ఎస్ఐ నరేందర్ వివరించారు.

గుండెపోటుతో నిజాం షుగర్స్ కార్మికురాలి మృతి

» లేఆఫ్ కారణంగానే ఈ దుస్థితియని ఆందోళన » సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ధర్నా



మృతురాలు రాజ్యలక్ష్మి

సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ప్రజా సంఘాలు


తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకున్న బాధిత కుటుంబసభ్యులు

బోధన్, జనవరి 6: బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్‌కు చెందిన నిజాం షుగర్స్ కార్మికురాలు రాజ్యలక్ష్మి శనివారం గుండెపోటుతో మృతి చెందారు. లేఆఫ్ కారణంగా కార్మికురాలి కుటుంబం రోడ్డున పడి మనస్థాపంతో గుండెపోటుకు గురైందని, లేఆఫ్ ప్రాణం తీసిందని కుటుంబసభ్యులు, నిజాం షుగర్స్ రక్షణ కమిటీ, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. సంబంధిత కుటుంబానికి న్యాయం చేయాలని సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. వివరాల్లోకి వెళితే, శక్కర్‌నగర్ ఎల్ఆర్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న రాజ్యలక్ష్మి నిజాం షుగర్స్ కర్మాగారంలో స్వీపరుగా పనిచేస్తుంది. లే ఆఫ్ కారణంగా ఉద్యోగం పోవడంతో పాటు వేతనాలు లేకపోవడంతో ఆమె కుటుంబం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. కుటుంబ పోషణ భారంగా మారి రాజ్యలక్ష్మికి గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. కర్మాగారంలో ఉన్న ఉద్యోగం పోవడం, ఎలాంటి బెనిఫిట్స్ రాకపోవడం, కనీస వేతనాలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కుటుంబసభ్యులు వాపోయారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న నిజాం షుగర్స్ రక్షణ కమిటీ సభ్యులు, కార్మికులు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి, కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, ప్రైవేటు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ అనురాగ్ జయంత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనా కార్యాక్రమంలో నిజాం షుగర్స్ రక్షణ కమిటీ సభ్యులు మల్లేష్, షేక్‌బాబు, ఉపేందర్, రవిశంకర్‌గౌడ్, శ్రీనివాస్, బీజేపీ నాయకులు అడ్లూరి శ్రీనివాస్, రామరాజు, పీడీఎస్‌యూ నాయకులు శ్రీనివాస్, గౌతమ్‌కుమార్, నవీన్, రాజ్‌కుమార్, శివకుమార్ పాల్గొన్నారు.

తహసీల్దార్ వాహనం అడ్డగింత

నిజాం షుగర్స్ కార్మికురాలు గుండెపోటుతో మృతిచెందడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన తహసీల్దార్ గంగాధర్‌ను కుటుంబసభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన తహసీల్దార్ ఎలాంటి హామీ ఇవ్వకుండా, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయకుండా వెళ్లడాన్ని తప్పుపట్టారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ వాహనం ఎదుట బైఠాయించారు. తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు.

రైతులకు కుచ్చుటోపీ పెట్టిన ధాన్యం వ్యాపారి

» రూ.50లక్షల ధాన్యం కొనుగోలు చేసి పరార్ » ఐపీ పెట్టి రైతులకు కోర్టు ద్వారా నోటీసులు

నవీపేట/రెంజల్, జనవరి 6: ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తే చివరికి చేతికొచ్చిన ధాన్యాన్ని వ్యాపారి కొనుగోలు చేసి, మోసం చేయడంతో నవీపేట, రెంజల్, మాక్లూర్ మండలాలకు చెందిన పలువురు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. గత ఖరీఫ్ పంటకు సంబంధించి రెంజల్ మండల కేంద్రానికి చెందిన ధాన్యం వ్యాపారి అమ్రాద్‌యోగేష్ మూడు మండలాలకు చెందిన రైతుల వద్ద సుమారు 50లక్షల రూపాయల ధాన్యం కొనుగోలు చేసి ఉడాయించాడు. ఇందులో నవీపట మండలం జన్నేపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన రైతు చల్లా కృష్ణారెడ్డి సుమారు తొమ్మిదొందల సంచుల ధాన్యాన్ని వ్యాపారికి ఇచ్చారు. అతనికి వ్యాపారి పది లక్షల 66వేల రూపాయలు చెల్లించాల్సివుండగా ఇవ్వలేదు. ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతు వ్యాపారిని కోరగా, నేడు, రేపు అని చెబుతూనే, ఒక్క రూపాయి ఇవ్వకుండా


ఐపీ నోటీసులను చూపిస్తున్న రైతులు

వ్యాపారి పరారయ్యాడు. అలాగే జన్నేపల్లికి చెందిన పాతూరి కృష్ణకు 2.31 లక్షలు. పాండురంగారావుకు 60వేలు, అనంత్‌రావుకు 80 వేలు, ఇలా ఒక్క నవీపేట మండలంలోనే సుమారు 25 లక్షల రూపాయల వరకు ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించాల్సివుంది. ఇలా నవీపేట రెంజల్, మాక్లూర్ మండలాలకు చెందిన రైతుల వద్ద కూడా ధాన్యం కొనుగోలుచేసి సదరు వ్యాపారి డబ్బులు చెల్లించకుండా ఉడాయించాడని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఇదిలావుండగా, సదరు వ్యాపారి ఐపీ పెట్టినట్లు కోర్టు నుంచి శనివారం రైతులకు తపాలా శాఖ ద్వారా తాఖీదులు అందటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌కు చెందిన చల్లా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ ఖరీఫ్‌లో తాను 16లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటను సాగుచేయగా, దోమపోటు కారణంగా కేవలం పది లక్షల 66వేల రూపాయల పంట మాత్రమే పండిందని, ఈ పంటను ధాన్యం వ్యాపారికి అప్పగిస్తే చివరికి ఒక్క రూపాయి అందక కోర్టు ద్వారా ఐపీ నోటీసులు అందాయని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు వ్యాపారి డబ్బులు చెల్లించకుంటే ఆత్మహత్యే శరణ్యమని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ధాన్యం వ్యాపారిపై తాము నవీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.

ఎలుగుబంటి దాడిలో పలువురికి గాయాలు

గాంధారి, జనవరి 6: మండలంలోని లొంకతండా, జెమినీ తండాలో శనివారం జరిగిన ఎలుగుబంటి దాడిలో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జెమినీ తండాలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ముగ్గురు మహిళలపై ఎలుగుబంటి దాడి చేసింది. అక్కడినుంచి లొంక తండాలో మరో మహిళపై దాడి చేసి గాయపర్చింది. జెమినీ తండాలోని సునీత, శిరీష, జ్యోతి, లొంక తండాలో సంగీత అనే మహిళలపై దాడి చేసి, గాయపర్చడంతో గమనించిన తండావాసులు ఒక్కసారిగా రావడంతో ఎలుగుబంటి పారిపోయింది. తీవ్ర గాయాలపాలైన నలుగురు మహిళలను ఓ ప్రైవేట్ వాహనంలో గాంధారిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.


చికిత్స పొందుతున్న మహిళ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కోటగిరి, జనవరి 6: మండలంలోని జల్లాపల్లిలో శనివారం పేకాట కేంద్రంపై దాడిచేసినట్లు ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారి వద్దనుంచి 4,080 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని, ఎనిమిది మంది జూదరులను అరెస్టు చేశామన్నారు.

చిట్టాపూర్‌లో మత్స్యకార కుటుంబాల గ్రామ బహిష్కరణ


ఫిర్యాదు చేసేందుకు తరలివచ్చిన మత్సకారులు

బాల్కొండ, జనవరి 6: నిబంధనల ప్రకారం చేపలను విక్రయించడం లేదని గ్రామాభివృద్ధి కమిటీ 70 మత్సకార కుటుంబాలకు గ్రామ బహిష్కరణ విధించిన సంఘటన బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మత్సకారులు తెలిపిన వివరాల ప్రకారం గత ఆరు నెలలుగా గ్రామాభివృద్ధికి సంవత్సరానికి క్వింటాలున్నర చేపలు ఇవ్వడంగానీ, గ్రామంలో తొంభై రూపాయలకే చేపలను విక్రయించాలని కమిటీ హుకుం జారీ చేసింది. దీనిని నిరాకరించిన మత్స్యకారులు చుట్టుపక్కల గ్రామాల మాదిరిగా తాము 140 రూపాయలకే విక్రయిస్తామని తేల్చి చెప్పారు. గ్రామాభివృద్ధి కమిటీ నిబంధనతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని బదులిచ్చారు. దీంతో శుక్రవారం నుంచి గ్రామాభివృద్ధి కమిటీ 70 మత్స్యకార కుటుంబాలపై బహిష్కరణ వేటువేసింది. మత్సకారులకు చెందిన వ్యవసాయ పొలాలు, దుకాణాలకు వెళ్లవద్దని, వారికి చెందిన ట్రాక్టర్‌తో పనిచేయించవద్దని హుకుం జారీ చేశారు. గత కొంత కాలంగా వీడీసీల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోందని పలువురు మండిపడుతున్నారు. ఈ విషయమై మత్స్యకారులు శనివారం పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చి గ్రామాభివృద్ధి కమిటీపై ఫిర్యాదు చేశారు.

డిగ్రీ విద్యార్థిని అదృశ్యం

మెండోర, జనవరి 6: నిర్మల్ వశిష్ట కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీ) తృతీయ సంవత్సరం చదువుతున్న మండలంలోని పోచంపాడ్ గ్రామానికి చెందిన సుంకరి స్రవంతి (26) అదృశ్యమైనట్టు మెండోర ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. విద్యార్థిని గత నెల 30న ఉదయం పది గంటలకు ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి, నేటివరకు ఇంటికి రాలేదని, ఆమె తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

'రజకులను దూషించిన వ్యక్తిపై చర్య తీసుకోవాలి'

బోధన్, జనవరి 6: రజకులను దూషించి, దుర్భాషలాడిన టీఆర్ఎస్ నేత అశోక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రజక కులస్థులు శనివారం బోధన్ సీఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. రజక కులస్థుల పట్ల చిన్నచూపుతో మాట్లడడంతోపాటు ఫోన్‌లో దుర్భాషలాడడంతోపాటు, బెదిరింపులకు పాల్పడ్డారని, ఆయనపై కేసు నమోదు చేసి, చర్య తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుచేసినవారిలో బోధన్ మండల, పట్టణ రజక కులస్థులు ఉన్నారు.


సీఐకి ఫిర్యాదు చేస్తున్న రజక కులస్థులు

దినఫలాలు

అదృష్టసంఖ్యలు: 1, 7

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): కృషి రంగంలో లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): చిన్నారులు, ప్రియతముల అంశాలపై దృష్టి పెడతారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పెట్టుబడుల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది.

మిథునరాశి: (మే21-జూన్21): రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఇంటికి సంబంధించి విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. మరమ్మతులకు, సమీక్షలకు అనుకూలం.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): సంభాషణలు, మెయిల్స్ ఉల్లాసం కలిగిస్తాయి. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రయాణాలు, సమావేశాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రియతములకు సంబంధించి ముఖ్య సమాచారం అందుకుంటారు.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. వినోదాల కోసం ఖర్చు చేస్తారు. ఆర్థిక అంశాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించాలి.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నిదానం అవసరం.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): వేడుకల్లో పాల్గొంటారు. సినీరాజకీయ రంగాల వారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెడతారు. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. మనను ఉల్లాసంగా ఉంటుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): స్నేహానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. పెట్టబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): అదనపు ఆదాయం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దలు, పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): సమావేశాలు, ప్రయాణాలకు అనుకూలం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పనుల ప్రారంభం విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): విరామ కాలక్షేపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. చందాలు, విరాళాలకు ఖర్చు చేస్తారు.

మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో నిదానం అవసరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అంచనాలు మించుతాయి.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

నిజామాబాద్ కలెక్టర్‌గా రామ్మోహన్‌రావు బాధ్యతల స్వీకరణ

▸▸ సమష్టిగా ముందుకు వెళ్లాలని పిలుపు ▸▸ కలెక్టరేట్‌లోని కార్యాలయాల పరిశీలన



నూతన కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్



సిబ్బంది వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ రామ్మోహన్‌రావు

నిజామాబాద్ అర్బన్, జనవరి 6: జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.రామ్మోహన్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి నుంచి కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ యోగాతారాణాను గతేడాది ఆగస్టు 16న ప్రభుత్వం హైదరాబాద్‌కు బదిలీ చేయడంతో అప్పటినుంచి సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుమారు ఐదు నెలలుగా రెగ్యులర్ కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.రామ్మోహన్‌రావ్‌ను ఇక్కడ నియమించింది.

జిల్లా కలెక్టర్‌గా ఎం.రామ్మోహన్‌రావు ఉదయం 11.15 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని, అందరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేద్దామన్నారు. జిల్లాకు చెడ్డపేరు తీసుకురాకుండా, ప్రభుత్వం ఆశించిన రీతిలో జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి కృషిచేయాలని అధికారులను కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఇన్‌చార్జి డీఆర్వో వినోద్‌కుమార్, హార్టికల్చర్ డీడీ సునంద, డీఈవో నాంపల్లి రాజేష్, ఆర్ అండ్ బీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈలు, సీపీవో, డీఎంహెచ్‌వో వెంకట్, జేడీఏ, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు. ఇదిలావుండగా, కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్‌రావును ఇటీవల నూతనంగా బోధన్ సబ్ కలెక్టర్‌గా నియమితులైన యువ ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

తొలిరోజే బిజీ బిజీ..

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్‌రావు తొలిరోజు బిజీబిజీగా గడిపారు. ఉదయం బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి రాత్రి వరకు వివిధ సమీక్షలు జరిపారు. కలెక్టరేట్‌లో వివిధ కార్యాలయాలను పరిశీలించిన ఆయన ఇక్కడ సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సిబ్బంది వివరాలను జేసీని అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కాలంగా పనిచేస్తున్న సిబ్బంది ఒకే సెక్షన్ నిర్వహిస్తున్నారా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు తనను కలిసే సమయంలో అధికారి పేరు, హోదా చెప్పాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, రెవెన్యూ సర్వే, అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులను సూచించారు. అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ కిట్, ఇమ్యునైజేషన్ ప్రక్రియతోపాటు పీహెచ్‌సీల పనితీరును సమీక్షించారు. నిజామాబాద్ నగరం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ కమిషనర్‌ను ఆదేశించారు. చెత్తసేకరణ, సానిటేషన్, ఇతర అంశాలను సమీక్షించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పూర్తయిన వెంటనే వార్డులవారీగా ప్రధాన రోడ్లు మరమ్మతులు చేసి, వేగవంతంగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగర అభివృద్ధికి రెండేళ్లలో రెండొందల కోట్లు మంజూరైనట్లు, అమృత పథకానికి నగరం ఎంపికైనట్లు కమిషనర్ వివరించారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో ఎన్ని రోడ్లు మంజూరయ్యాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన విన్నపాలు, పరిష్కార పద్ధతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్‌తో ఆయన మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత, సామాజిక సమస్యలు విన్నవిస్తున్నందున, వాటి పరిష్కారం ఎన్ని రోజుల్లో అవుతుందో తెలుసుకున్నారు. ప్రజావాణి సమస్యల పరిష్కారంపై వివిధ శాఖల పనితీరును ఆయన పరిశీలించారు. వచ్చిన దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులకు టెలిఫోన్ మెసేజ్ వెళ్లే విధంగా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భగా డీఆర్వో కార్యాలయం వద్ద టోల్‌ఫ్రీ సెంటర్, ప్రగతిభవన్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, ఎన్ఐసీ కేంద్రం తదితర కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే కలెక్టర్ బిజీబిజీగా గడుపుతూ అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు.

ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సన్నద్ధం

▸▸ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం ▸▸ పకడ్బందీగా నిర్వహణకు చర్యలు

▸▸ కామారెడ్డి జిల్లాలో హాజరు కానున్న 5002 మంది సైన్స్ విద్యార్థులు



ఎల్లారెడ్డి టౌన్, జనవరి 6: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు విద్యార్థులు సన్నద్ధమవుతుండగా అధికారులు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సివుండగా, ఇప్పటికే ప్రయోగశాలలు, రసాయనాలు, పరికరాలు అందుబాటులో ఉన్న కళాశాలలను ఎంపికచేసి ఇంటర్మీడియట్ బోర్డుకు నివేదించారు. అయితే ప్రయోగ పరీక్షలకు సంబంధించి అన్ని సౌకర్యాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం పరికరాలు, వసతుల లేమితోపాటు ప్రయోగవిద్యను బోధించడం లేదని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా, పరీక్షలను నిఘా నీడలో నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు

ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి జిల్లావ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు దఫాలుగా ప్రయోగ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సెంటర్ల నిర్వహణపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. ప్రయోగ పరీక్షల కోసం ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిలబస్ పూర్తయినప్పటికీ, కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో యాజమాన్యాలు మాత్రం ప్రయోగాల ఖర్చు విషయంలో కాస్త వెనకబడివున్నట్లు సమాచారం.

పకడ్బందీగా నిర్వహణకు చర్యలు

జిల్లాలో ప్రారంభంకానున్న ప్రయోగ పరీక్షలను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ ప్రైవేట్ కళాశాలల్లో మాత్రం కొద్దివరకు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడే అవకాశాలున్నట్లు ఆరోపణలు ఇదివరకు వినిపించాయి. దీంతో వీటిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిసింది. పరీక్షల సమయంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారులు ప్రత్యేకంగా పరీక్షల నిర్వహణ సభ్యులు, హైపవర్ కమిటీ సభ్యులు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటుచేయనున్నారు. వీరితోపాటు ప్రభుత్వ కళాశాలకు చెందిన ప్రిన్సిపాళ్లు, అనుభవమున్న అధ్యాపకులను ఏర్పాటుచేయనున్నారు.

హాజరుకానున్న 5,002 మంది విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ కళాశాలు, 21 ప్రైవేట్ కళాశాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ఎంపీసీ, బైపీసీ సైన్స్ గ్రూపులకు చెందిన ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,002 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,472 మంది సైన్స్ విద్యార్థులు, 530 మంది వొకేషనల్ విద్యార్థులున్నారు. ప్రయోగ పరీక్షల నిర్వహణ కోసం 28 థియరీ కేంద్రాలు, 35 నుంచి 40 వరకు సెంటర్లను ఏర్పాటుచేయనున్నారు. ఇందులో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలు, ఒక ఎయిడెడ్ కళాశాల, రెండు మోడల్ కళాశాలలు, ఏడు ఎస్సీ, రెండు ఎస్టీ పాఠశాలలు, జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఎడ్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీజీ సెంటర్, ఆరు ప్రైవేట్ కళాశాలలను ఎంపికచేశారు.

పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం

ఇంటర్మీడియట్ సీనియర్ సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్న ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా కళాశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా వసతులు కల్పించనున్నాం. ప్రయోగ పరీక్షలను ఎలాంటి అవకతవకలకు చోటులేకుండా నిర్వహిస్తాం.

- నాగరాజు, జిల్లా నోడల్ అధికారి

సాగునీటి కోసం భగీరథ యత్నం

» పాతాళగంగను పైకి తెచ్చేందుకు రైతుల తిప్పలు » భూమిని జల్లెడ పడుతూ నీటి కోసం గాలింపు » పాత బోర్లు ఎత్తిపోతుండడంతో యాసంగి పంట కోసం బోర్ల తవ్వకం » మిషన్ కాకతీయ, ప్రాణహిత-చేవెళ్ల పథకం నీరు వచ్చేదెన్నడో...


పోతారంలో బోరు వేస్తున్న దృశ్యం

మాచారెడ్డి, జనవరి 6 : నాడు గంగను భూమి పైకి తీసుకురావడానికి భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేయగా, నేడు పాతాళంలో ఉన్న గంగను భువిపైకి తేవడానికి రైతన్న భూమిని జల్లెడ పడుతున్నాడు. లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వర్షాకాలంలో వేసిన పంటలకు అకాల వర్షాలతో పాటు దోమపోటు రోగాలు, తెగుళ్లు సోకి పంట దిగుబడులు తగ్గిపోయి రైతన్న పడరాని పాట్లు పడ్డాడు. దీనికి తోడు ప్రస్తుతం బోరుబావుల్లోని నీరు ఎత్తిపోతుండడంతో యాసంగి పంటలు వేద్దామంటే నీరు లేకపోవడంతో ఎలాగైనా సాగునీటిని తీసుకురావడానికి అప్పులు చేసి బోర్లు వేస్తున్నారు. మెట్ట ప్రాంతం రైతులు మెట్ట భూముల్లో పంటలు పండించాలంటే వర్షధారం పైన ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో మెట్ట భూముల్లో రైతులు తమకున్న భూముల్లో పంటలను పండించేందుకు లక్షల రూపాయలను వెచ్చించి బోరు బావులను తవ్విస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రైతుల పంట పొలాలను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన ప్రాణహిత-చేవేళ్ల, మిషన్ కాకతీయ పథకాలు ఎప్పుడు వస్తాయో, రైతుల సాగునీటి కష్టాలు తీరేదెన్నడోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

యాసంగి పంట కోసమే బోర్ల తవ్వకం..

వర్షా కాలంలో పంటల దిగుబడులు తగ్గిపోవడంతో కనీసం యాసంగి పంటను పండించుకుని పంట దిగుబడి పెంచుకుందామంటే పాత బోరుబావులన్నీ ఎత్తిపోతుండడంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి రాత్రింబవళ్లు బోర్లు తవ్విస్తున్నారు. ఒక్కో రైతు 150 నుంచి 600 ఫీట్ల లోతు బోర్లు తవ్విస్తున్నారు. ఒక్కోసారి నీళ్లు పడకపోవడంతో ఒక్కో రైతు రెండు నుంచి మూడు బోరుబావులను తవ్విస్తున్నారు. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

'మిషన్', ప్రాణహిత-చేవెళ్ల నీరు అందేదెన్నడో..

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవేళ్ల సాగునీటి పథకానికి ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పలు డిజైన్లు మార్పు చేసినప్పటికీ పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో ఆ పథకం లక్ష్యం నెరవేరలేకపోయింది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకువచ్చి రాష్ట్రంలోని చెరువులన్నింటిని పునరుద్ధరణ చేపడుతోంది. మిడ్‌మానేరు, కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి పునరుద్ధరణ చేపట్టిన చెరువుల్లో నింపుతామన్న మాటలు కూడా ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేవు. ఆ నీళ్లు వచ్చే వరకు తమ పంట భూములన్నీ బీళ్లు వారుతాయనే ఉద్దేశ్యంతో రైతులు బోరుబావుల పై ఆధారపడాల్సి వస్తోంది. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట్, బంజపల్లి, సోమార్‌పేట్, ఘన్‌పూర్(ఎం), లచ్చాపేట్, భవానిపేట్, పోతారం, ఇసాయిపేట్, పరిధిపేట్, పాల్వంచ తదితర గ్రామాల్లోని రైతులు బోర్లను తవ్విస్తూ అప్పుల్లో కూరుకపోతున్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంతో పాటు రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, గాంధారి, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ తదితర మండలాల్లో సైతం రైతులు పంటలు సాగు చేసుకోవడానికి పాతల గంగను పైకి తేవడానికి లక్షల రూపాయలు వెచ్చిస్తూ బోర్లను తవ్విస్తున్నారు.

వర్షపాతం తగ్గడంతోనే వట్టిపోతున్న బోర్లు..

కామారెడ్డి జిల్లాలో వర్షపాతం తగ్గడంతోనే బోరుబావులు వట్టిపోతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ యేడాది వర్షపాతం తగ్గిపోయింది. జిల్లాలో 1040.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 990.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడపా దడపా వర్షాలు కురవడంతో ఈ కురిసిన వర్షం కూడా భూగర్భంలోకి వెళ్లకపోవడంతో భూగర్భ జలాలు వృద్ధి చెందలేదు. దీనికి తోడు గత మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలే తప్ప ఆ తర్వాత కురిసిన వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో భూగర్భ జలాలు పెంపొందలేవు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ వర్షాకాలంలో సాధారణ వర్షాపాతం కంటే తక్కువగానే ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. రెండేళ్లు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురిస్తే తప్ప భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశాలు లేవని భూగర్భ జలశాఖాధికారులు పేర్కొంటున్నారు.


వారం రోజుల్లో రెండు బోర్లు వేయించాను..



నాకు పది ఎకరాల మెట్ట భూమి ఉంది. వర్షాకాలంలో వర్షదారంతో పంటలు పండిస్తున్నాను. వర్షకాలం తర్వాత భూములన్నీ బీడుగా ఉంటున్నాయి. దీంతో బోర్లు వేయాలని నిర్ణయానికి వచ్చాను. వారం రోజుల్లో రెండు బోరుబావులను తవ్వించాను. కానీ ఒకదానిలో మాత్రం తాగడానికి నీరందించే నీళ్లు మాత్రమే వచ్చాయి. గత ఐదేళ్లుగా ఇప్పటి వరకు లక్షల రూపాయలు ఖర్చు చేసి 19 బోర్లు వేశాను.

– నూనవత్ రమేష్, రైతు, ఎల్లంపేట గ్రామం, నడిమితండా

బీడు భూములు సాగులోకి తేవడానికే బోర్లు వేస్తున్నాం..



నాకు మొత్తం పది ఎకరాల మెట్ట భూమి ఉంది. ఏడేళ్ల క్రితం ఒక బోరు వేయించాను. అందులో కొంత నీరు రావడంతో మూడు ఎకరాల్లో ఆరుతడి పంటలను పండిస్తున్నాను. ఈ ఏడు వర్షాలు తక్కువ కురవడంతో ఉన్న బోరులో నీరు తగ్గిపోయి వట్టిపోయింది. దీంతో శుక్రవారం రాత్రి మరో బోరు బావి తవ్వించాను. 410 ఫీట్ల లోతు బోరు వేసిన చుక్క నీరు రాలేదు. ఇలా మొత్తం మూడు బోర్లను తవ్వినా ఫలితం లేకుండా పోయింది.

– అజిమేర సెవ్యా, రైతు, ఎల్లంపేట గ్రామం, నడిమితండా

అయ్యో.. అన్నదాత



శీతాకాలం.. జరపదిలం!

» చిన్నపాటి జాగ్రత్తలతో అనారోగ్యానికి చెక్

మీ కోసం



పెద్దబజార్, జనవరి 6 : శరీరానికి బయటి వాతావరణ పరిస్థితులకు అవినాభావ సంబంధం ఉంది. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండగానే సరిపోదు. అది నిర్ణీత ఉష్ణోగ్రతతో ఉండాలి. అతిగా చల్లబడినా, అతిగా వేడిగా ఉన్నా ఇబ్బందే. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం శీతకాలంలో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అతి శీతల గాలులలను పీల్చితే పలు రోగాలు చుట్టు ముడతాయి. అందువల్ల శీతకాలంలో జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు వైద్యులు.

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ : ఈ కాలంలో పిల్లలు పెద్దలు అందరిలోనూ కనిపించే సమస్య ఊపిరితిత్తుల ఇన్‌పెక్షన్. ఉదయం, సాయంత్రం పూట గాలి అతి చల్లగా ఉంటుంది. ఈ గాలి పీల్చినప్పుడు అంగటిలోని ప్రాణాలతో చర్య జరిగి, దగ్గు రావడం రొంపతో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వస్తాయి. అందువల్ల చల్ల గాలి పీల్చకుండా ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి. అస్తమా ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.



చర్మం పగుళ్లు : చలిగాలికి చర్మం ముడుచుకపోతుంది. దీని ప్రోస్‌బైట్ అంటారు. ఎంతో కష్టపడితే తప్ప చెమట పట్టదు. దీని వల్ల చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. కొందరి చర్మం పెలుసుబారుతుంది. తెల్లగా మారుతుంది. చర్మం డ్రై అయినందు వల్ల ఎదురయ్యే సమస్యలు ఇవి. చర్మం పొడిబారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వైన్‌ఫ్లూ ఇన్‌ఫ్లూయెంజా డెంగ్యూ : శీతకాలంలో ప్రధానంగా చుట్టుముట్టే రోగాలు స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, డెంగ్యూనే. జ్వరం ఎక్కువ రోజులు ఉండడం, ఒంటిపై దద్దుర్లు, కీళ్లనొప్పులు వంటి రోగ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డెంగ్యూ వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే స్పందించకపోతే ప్రాణాలకే ప్రమాదం.

యేడాది లోపు పిల్లలు జాగ్రత్త : ఏడాది లోపు పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. వీరి చర్మం అడుగున కొవ్వు పొరలు తక్కువగా ఉన్నందున ఎక్కువ చలిని తట్టుకోలేరు. అందువల్ల వారి శరీర ఉష్ణోగ్రత క్రమబద్దంగా ఉండేలా చూడాలి. రెండురోజులకు ఒకసారి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. ఆరు బయట కాకుండా స్నానాల గదిలోనే స్నానం చేయించాలి. స్నానం చేసిన వెంటనే పొడి వస్త్రంతో తుడవాలి. నూలు వస్త్రాలు వేసి వాటిపై స్వెట్టర్‌లు వేయాలి. తలకు మంకీ క్యాప్, కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లౌజ్‌లు వేయాలి. పడుకునేటప్పుడు బిడ్డను గట్టిగా అనుకొని తల్లి పడుకోవాలి.

వ్యాక్సిన్‌లు చేయించాలి : స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజాలు రాకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్‌లు వేయించాలి. అనారోగ్యం చేస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. ప్రధానంగా జలుబు ఉంటే సాధారణ జలుబేనని అశ్రద్ధ చేవద్దు ఇది భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో ఎదుగుదల జ్ఞాపకశక్తి, జీర్ణశక్తి మందగిస్తాయి. పిల్లలకు గోరువెచ్చగా ఉన్న ఆహారమే తినిపించాలి. దోమల నుంచి రక్షణకు దోమతెరలు, రిపరెంట్లు వాడాలి. చలికాలంలో ఆహారం జీర్ణం కాదన్నది వట్టి భ్రమేనని పౌష్టికాహారం పెడితే పిల్లల్లో జీర్ణశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

పిల్లలపై శ్రద్ధ పెట్టాలి : శీతకాలంలో చిన్న పిల్లల పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలి. ప్రధానంగా బిడ్డను శరీరానికి ఆనించుకొని తల్లి పడుకోవాలి. దీన్నే కంగారు మదర్ కేర్ అంటారు. ఒకరి శరీరం మరొకరికి తగలడం వల్ల వెచ్చదనం ఉత్పన్నమవుతుంది. దీని వల్ల ఇద్దరికి ఎంతో మేలు జరుగుతుంది. శిశువుకు తల్లి వెచ్చదనం సోకడంతో పాటు చనుబాలు బాగా వస్తాయి. శిశువులో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలను ఎట్టి పరిస్థితులలోనూ బయటకు తిప్పకూడదు. ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే చలి గాలి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..

- అతివేడి, అతి చల్లని నీటితో స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీటితో స్నానం చేసి పొడిగుడ్డతో తుడుచుకున్నాక కొబ్బరి నూనె రాసుకోవాలి.
- మంచు కురిసే వేళలో ఆరుబయట నడక, వ్యాయాయం మంచిది కాదు. చల్ల గాలి, మంచు ప్రభావం చర్మం పైన, గొంతు, ఊపిరితిత్తులపైన చూపుతుంది.
- బయటకు వెళ్లేటప్పుడు ప్రయాణ సమయంలో చల్లగాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ముక్కుకి పరిశుభ్రమైన వస్త్రం కట్టుకోవాలి. దగ్గు, జలుబు దూరం చేసుకోవచ్చు.
- అస్తమా, ఇతరత్రా ఊపిరితిత్తుల వ్యాధులున్న వారు ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడం ఉత్తమం.
- ఎ.సి, ఫ్రిజ్‌లు వాడకూడదు. ఫ్రిజ్ ఉపయోగించిన నిల్వ ఉన్న పదార్థాలు తినకూడదు. తప్పని పరిస్థితుల్లో ఎ.సి. వాడితే 26, 28 డిగ్రీలు పెట్టుకోవాలి.
- ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. దీనివల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
- శరీరంపై చల్లగాలి ప్రభావం లేకుండా వీలైనంత వరకు ఒంటిపై దుస్తులు వేసుకోవాలి. మరి చలిగా ఉంటే స్వెట్టర్ ధరించడం మంచిది.
- అవకాశం ఉన్న వారు గదిలో హీటర్లు వాడాలి. గదిని ఎప్పుడు వెచ్చగా ఉంచుకోవాలి. గదిని వేడిగా ఉంచేందుకు కుంపట్లు పెట్టకూడదు. దీని నుంచి వెలువడే పొగతో సమస్యలు వస్తాయి.
- ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీటిని కూడా ఎక్కువగా తాగాలి. కూల్ డ్రింక్‌లు, ఐస్‌క్రీవ్‌లకు దూరంగా ఉండాలి.
- దోమలను నిరోధించే సాధనలు వాడాలి.
- పోషక ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పిల్లలకు క్రమం తప్పకుండా ఉడికించిన గుడ్డును తినిపించాలి. దీనివల్ల వారిలో జీర్ణశక్తి పెరుగుతుంది.

సంతాన ప్రదాత పేట్‌సంగెం సంగమేశ్వరుడు

• గ్రామంలో సగానికి పైగా 'ఎస్' అక్షరంతోనే పేర్లు • కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారం సంగమేశ్వరాలయం

గాంధారి, జనవరి 6 : హైందవ సాంప్రదాయంలో సంతానం కలిగిన స్త్రీ జీవితం పరిపూర్ణమైనదిగా భావిస్తారు. అంటే స్త్రీ మరో జీవికి జన్మనివ్వాలని అర్థం. అలాంటి ధన్యజీవిగా స్త్రీని మార్చే దేవతగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్‌సంగెం గ్రామంలో వెలసిన సంగమేశ్వరుడికి పేరుంది. ఆలయంలో శివలింగం ఉన్నందున ప్రజలందరూ సంగమేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయం చాలా పూరాతనమైనదిగా ఆలయాన్ని చూస్తే అర్థమవుతుంది. భారత దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న సమయంలో ఈ ప్రాంతం నిజాంపాలకుల ఆధీనంలో ఉండేది. సంతాన ప్రదాతగా వెలుగొందిన సంగమేశ్వరుడు ప్రతిష్ఠను దెబ్బతీయాలని అధికారంలో ఉన్న నిజాం నవాబులు పథకం వేసి ఆలయంపైదాడి చేయడంతో ఆలయం ముందు ఉన్న బసవన్న విగ్రహం ధ్వంసం అయినట్లు ఇప్పటికీ ఆనవాళ్లు ఉన్నాయి. ఆ దాడిలోనే నంది విగ్రహం చెవులు, కాళ్లు, నోరు పగిలిపోయాయి. ఈ ప్రాంత ప్రజలతో పాటు సరిహద్దు రాష్ట్రలైన, మహారాష్ట్ర, కర్నాటకలలోని పలు గ్రామాల ప్రజలు సంగమేశ్వరుడిని ఆరాధించి సంతానాన్ని పొందుతున్నారు. ఆలయ ప్రాంగణంలో గల బిల్వ వృక్షంతో పాటు మరో రకమైన చెట్టు ఆకులతో తయారు చేసిన మందులు సేవించిన సంతానం లేని స్త్రీలు సంతానం పొందగలరని సంగమేశ్వరుడిపై నమ్మకం ఉన్న వారంత భావిస్తారు. అదే భావనలో ప్రస్తుతం కూడా వందలాది మంది స్త్రీలు ఆలయ పూజారులు అందించే మందును సేవించి ఇప్పటికీ సంతానం పొందుతున్నారు. మారిన ప్రస్తుత రోజుల్లో కూడా సంగమేశ్వరుడి ఆలయ పూజారులు వేసే మందు వల్ల సంతానం కలుగడం భగవంతుడి గొప్పతనంగా భావిస్తారు. సంగమేశ్వరుడి ఆశీర్వాదంతో సంతానం పొందిన వారంతా దేవుని వరప్రసాదంతో పుట్టిన పిల్లలకు కొందరు పుట్టు వెంట్రుకలు తీయడం ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. కులమతాలకతీతంగా సంతానం ప్రసాదించే దేవుడిగా సుదూర ప్రాంతాల వరకు ప్రచారంలో ఉన్న సంగమేశ్వర ఆలయంలో ప్రతీ సంవత్సరం హనుమాన్ జయంతి రోజున రెండు రోజుల పాటు బ్రహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రథంపై దేవుడి ప్రతిమను గ్రామంలో ఊరేగిస్తారు. దేవదాయశాఖ మరింత అభివృద్ధి పరిస్తే ప్రాముఖ్యత నలుదిశలా విస్తరుస్తుందని గ్రామస్తులు కోరుతున్నారు.


సంగమేశ్వర్ ఆలయం

దర్శనీయం


ఆలయంలో గర్భగుడి ముందు ఉన్న నంది విగ్రహం

'ఎస్' అక్షరంతోనే పేర్లు..

దేవుని వరప్రసాదంతో జన్మించిన వారి పిల్లలకు దేవుడిపై ఉన్న భక్తితో సంగమేశ్వరుడి మొదటి అక్షరం 'ఎస్'తో ప్రారంభమయ్యేట్లు పెట్టుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. పేట్‌సంగెం గ్రామంలో సగానికి పైగా గ్రామస్థులు ఎస్ అక్షరంతో తమ పేర్లు ఉండడం గమనార్హం.

భక్తుల కొంగుబంగారం.. సంగమేశ్వరుడు



సంగమేశ్వర ఆలయం భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. చెడు అలవాట్లు ఉన్నా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. పాము కాటుకు గురైన వారు కూడా స్వామివారిని దర్శించుకొని ప్రాణభిక్ష పొందుతున్నారు. దీంతో ప్రతీ సంవత్సరం గ్రామానికి చెందిన సుమారు 50 మంది భక్తులు శివమాలలు ధరించి నిత్య పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.

– కూచి గంగాధర్, గ్రామస్థుడు, పేట్‌సంగెం

విషయాధారిత వాదాన్ని ప్రతిపాదించినవారు?

నమూనా ప్రశ్నలు

1. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపయోగించాల్సిన పద్ధతులు, సాధనాలు, విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ అది విద్యార్థుల్లో ఎలా నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడతాయో సూచించే పథకమే పాఠ్యపథకం...అని నిర్వచించింది?

1) ఎల్.బి.స్టాండ్ 2) బోసింగ్
3) బైనింగ్ అండ్ బైనింగ్ 4) స్టీవెన్‌సన్

సమాధానం: 2

వివరణ: ఒక పీరియడ్‌లో బోధించాలని నిర్ణయించిన దాన్ని పీరియడ్ పథకం లేదా పాఠ్య పథకమని అంటారు. ఇది ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించాల్సిన విధానాన్ని తెలిపే ప్రక్రియ. ఇది ఉపాధ్యాయుని కార్యక్రమాలు, పాఠ్యాంశంపై ఉన్న అవగాహన తదితర అంశాలను తెలియజేస్తుంది. ఆవశ్యకత, లక్షణాలు తదితరాల ఆధారంగా పీరియడ్ పథకం లేదా పాఠ్యపథకానికి విద్యారంగ నిపుణులు వివిధ రకాలుగా నిర్వచించారు.

2. 'భారతదేశం-నదీ వ్యవస్థ'కు సంబంధించి బోధనలో భాగంగా ఉపాధ్యాయుడు... విద్యార్థులతో భారతదేశ మ్యాప్‌లో నదులను గుర్తించడాన్ని అభ్యాసింపజేస్తున్నాడు. ఇది పీరియడ్ ప్రణాళికలోని ఎన్నో బోధన సోపానం?

1) 1 2) 2 3) 3 4) 4

సమాధానం: 4

వివరణ: సాంఘికశాస్త్ర బోధనకు సంబంధించి పీరియడ్ ప్రణాళికలో నాలుగు బోధన సోపానాలున్నాయి. అవి...1.ఉపోద్ఘాతం(పలకరింపు, మైండ్ మ్యాపింగ్/పునశ్చరణ ప్రశ్నలు;పాఠ్యాంశ ప్రకటన); 2.పాఠ్యాంశాన్ని చదివి తెలియని పదాలు, భావనలను గుర్తించడం(గుర్తించడం, అవగాహన కలిగించడం, భావనల అవగాహన-చర్చ); 3.భావనల అవగాహన-చర్చ(మాట్లాడించడం, ప్రశ్నించడం, భావనలపై అవగాహన ప్రశ్నలు); 4.నైపుణ్యాల అభ్యసన(సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు). దీనివల్ల పిల్లల్లో సమాచార నైపుణ్యాలపై సేకరణ, నమోదు, విశ్లేషణ, నిర్ధారణకు రావడం తదితర లక్షణాలు పెంపొందుతాయి.

3. మానవులను సామాజిక సమూహాలుగా ఐక్యపరిచే పవిత్ర విశ్వాసాలు, ఆచారాల వ్యవస్థే మతం...అని అన్నది?

1) దర్కీహామ్ 2) జోసెఫ్ డి.నోవక్
3) పటేల్ కమిటీ 4) జాన్‌డ్యూయీ

సమాధానం: 1

వివరణ: శారీరక లక్షణాలు, తెలివితేటలు, వారసత్వ ప్రభావాలు తదితర అంశాలను భౌతికాంశాలుగా; మతం, కులం, సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాలు తదితర అంశాలను సాంఘిక అంశాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం సమాజ వికాసంలో సాంఘికాంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలో పాఠ్యప్రణాళిక, విద్యా లక్ష్యాలు, బోధన పద్ధతులు తదితరాలను సాంఘికాంశాలు శాసిస్తున్నాయి. ప్రస్తుతం సాంఘికశాస్త్ర అవగాహనకు వివిధ అంశాలు తోడ్పడుతున్నాయి. అవి...మతం, కులం, సామాజిక వర్గం, విజ్ఞానశాస్త్రం, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. వీటిలో మతానికి దర్కీహామ్ ఆలోచనాత్మక నిర్వచనం ఇచ్చాడు.

4. 'పిల్లలకు నిజాయితీని అలవరచడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు' అని చెప్పినవారు?

1) జాన్ వి.షైఫెలిన్ 2) సెకండరీ విద్యా కమిషన్
3) జాన్‌రస్కిన్ 4) జేమ్స్ హెమ్మింగ్స్

సమాధానం: 3

వివరణ: సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి సముపార్జించుకున్న విజ్ఞానం, విశ్వాసం, కళ, నీతి సూత్రాలు, న్యాయం, ఆచారాలు, ఇతర సామర్థ్యాలు, అలవాట్లను మొత్తంగా కలిపి సంస్కృతిగా చెప్పొచ్చు. సాంఘికశాస్త్ర అవగాహనలో వివిధ సాంస్కృతిక అంశాలు, పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే పిల్లలకు నిజాయితీని అలవరచడం విద్యాభ్యాసంలో తొలిమెట్టు అని ప్రముఖ బ్రిటిష్ సామాజికవేత్త జాన్ రస్కిన్(1819-1900) పేర్కొన్నాడు.

5. సామూహిక కృత్యమైన 'క్విజ్' ద్వారా సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించే అంశాలు?

1) విషయ పరిపుష్టి 2) పఠనాసక్తి
3) నైపుణ్యాభివృద్ధి 4) పైవన్నీ

సమాధానం: 4

వివరణ: సాంఘికశాస్త్రాలకు సమాజమే ఒక ప్రయోగశాల కాబట్టి పిల్లలు సమాజంలోని కుటుంబం, సామాజిక సంస్థలు, పాఠశాల ఉపాధ్యాయుడు, సమ వయస్సు బృందాలు, సహ విద్యార్థులు తదితరాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అయితే ఆ విధంగా నేర్చుకునేందుకు ఉపాధ్యాయుడు అనువైన వాతావరణాన్ని ఏర్పరచాలి. క్విజ్; ఆల్బమ్/స్క్రాప్‌బుక్ తయారీ; స్టాంపులు, నాణేల సేకరణ; సాంఘికశాస్త్ర మేళాల నిర్వహణ; సామాజిక సేవా కార్యక్రమాలు; సాంఘికశాస్త్ర క్లబ్బులు తదితరాలను నిర్వహించాలి. ఈ

ఎస్‌జిటి సోషల్ మెథడ్స్

కార్యక్రమాల నిర్వహణలో ఉపాధ్యాయుడు బోధకుడి పాత్ర నుంచి సహకారి, సహ అభ్యాసకుడి పాత్రను పోషించాల్సి ఉంటుంది. సామూహిక కృత్యాల్లో క్విజ్ కీలకమైనది. దీనివల్ల విద్యార్థుల్లో విషయ పరిపుష్టి, పఠనాసక్తి, నైపుణ్యాభివృద్ధితో పాటు బృందాల మధ్య పోటీతత్వం పెంపొందించవచ్చు. విద్యార్థుల్లో దాగియున్న అంతర్గత శక్తి సామర్థ్యాలను వెలికితీయొచ్చు. అదే విధంగా అభ్యసనలో యాంత్రికతను దూరం చేయొచ్చు.

6. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ప్రచురితమైన ఓ చిత్రాన్ని విద్యార్థులకు చూపిస్తూ...దానిపై ప్రశ్నలు అడిగాడు. విషయాధారిత ఉపగమంలో ఈ ప్రశ్నలు ఏ రకానికి సంబంధించినవి?

1) అనుమతి ప్రశ్నలు 2) వ్యాఖ్యాన ప్రశ్నలు
3) బదిలీ ప్రశ్నలు 4) పరికల్పన గురించి ప్రశ్నలు

సమాధానం: 1

వివరణ: విచారణాధారిత ఉపగమంలో ఉపాధ్యాయుడు కేవలం సౌకర్యకర్తగా ఉంటూ, విద్యార్థిలో రేకెత్తిన భావ సంచయనాన్ని, క్రమబద్ధ క్షేత్ర నియమాలతో అనుసంధానం తదితరాల ద్వారా సక్రమ అభ్యసన జరిగేందుకు కృషిచేస్తాడు. ప్రశ్నలు సొంత పరిశోధనకు గుండెకాయలాంటివి. ప్రశ్నలు సంప్రదాయ తరగతిలో ఒక భాగం. ప్రశ్నాపద్ధతులు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదలకు ఉపయోగకరంగా ఉండాలి. విషయాధారిత ఉపగమంలో నాలుగు రకాల ప్రశ్నలను పేర్కొన్నారు. అవి... 1. అనుమతి ప్రశ్నలు; 2. వ్యాఖ్యాన ప్రశ్నలు; 3. బదిలీ ప్రశ్నలు; 4. పరికల్పన గురించి ప్రశ్నలు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అనుమతి ప్రశ్నలుంటాయి. ఈ రకం ప్రశ్నల ద్వారా విద్యార్థులు తక్షణమే జ్ఞానార్జన చేస్తారు.

7. ఎరిక్సన్ మనోవైజ్ఞానిక భావాలపై ఆధారపడిన సాంఘిక జట్టుపనిలోని విధానం?

1) నివారణ పద్ధతి(Remidial Model)
2. అన్యోన్య లేదా మధ్యవర్తిత్వ పద్ధతి(Reciprocal or Mediatory Model)
3. అభివృద్ధి పద్ధతి(Development Model)
4. సాంఘిక లక్ష్య పద్ధతి(Social Goal Model)

సమాధానం: 3

వివరణ: వ్యక్తి సొంతంగా నిర్వహించిన సామాజిక పనికంటే సామూహికంగా లేదా జట్టుగా చేసిన పని ఫలితం ఎక్కువగా ఉంటుంది. జట్టుపని వల్ల నైపుణ్యాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. సాంఘిక జట్టుపనిలో నాలుగు విధానాలున్నాయి. అవి.. 1) నివారణ పద్ధతి 2) అన్యోన్య లేదా మధ్యవర్తిత్వ పద్ధతి 3) అభివృద్ధి పద్ధతి 4) సాంఘిక లక్ష్య పద్ధతి. ఎరిక్సన్ మనోవైజ్ఞానిక భావాలపై అభివృద్ధి పద్ధతి ఆధారపడి ఉంటుంది. ఇది బృంద వైశిష్ట్యాలు, సంప్రదింపుల సూత్రంపై నిర్దిష్టత కలిగి ఉంటుంది. బృందాలు పూర్తి స్వేచ్ఛ కలిగి, ఏకచ్ఛత్రాధిపత్యం కలిగి ఉంటాయి. బృందాల్లోనివారు ఆయా సంఘాల్లోని భావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. లక్ష్యాల సాధనకు అభివృద్ధి పథంలో పయనిస్తారు.

8. భారతదేశ జీవ నదులు అనే పాఠ్యాంశ బోధనలో భాగంగా ఉపాధ్యాయుడు ఓ వీడియో ఆధారంగా బోధిస్తున్నాడు. ఇది సాంఘిక శాస్త్ర బోధనావనరుల్లో ఏ రకమైన వనరు?

1) భౌతిక వనరు 2) లిఖిత/అలిఖిత వనరు
3) ద్వితీయ వనరు 4) ఏదీకాదు

సమాధానం: 2

వివరణ: సాంఘికశాస్త్ర బోధన వనరులను ప్రధానంగా రెండు రకాలు విభజించొచ్చు. అవి... 1. ప్రాథమిక వనరులు(Primary Sources), 2. ద్వితీయ వనరులు(Secondary Sources). ప్రాథమిక వనరుల్లో భౌతిక వనరులు, లిఖిత/అలిఖిత వనరులు ఉంటాయి. కట్టడాలు, దేవాలయాలు, మ్యూజియాలు, కళాకృతులు, పాత్రలు తదితరాలు భౌతిక వనరుల కిందకు వస్తాయి. డైరీలు, ఉపన్యాసాలు, మౌఖిక చరిత్రలు, ఆడియో, వీడియో రికార్డింగ్, జనాభా రికార్డులు, ఛాయాచిత్రాలు, పోస్టరులు తదితరాలను లిఖిత/అలిఖిత వనరులుగా చెప్పొచ్చు.

9. భారతదేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ కాగా, మనదేశాన్ని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు ఎవరు?

1) ఫాహియాన్ 2) హుయాన్‌త్సాంగ్
3) అల్‌బరూని 4) మార్కోపోలో

సమాధానం: 1

వివరణ: బౌద్ధమత గ్రంథాల్లో నిక్షిప్తమైయున్న భారతీయ సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు, వాస్తవ నిరూపణల కోసం ఫాహియాన్ క్రీ.శ.399లో గుప్తుల కాలంలో దేశంలో పర్యటించాడు. భారత్‌లోని తన అనుభవాలను, భారతీయ తత్వశాస్త్ర గొప్పతనాన్ని తన 'ప్రయాణ దర్శిని'లో రాశాడు. రెండో చంద్రగుప్త మౌర్యుని కాలంలో న్యాయం, ప్రజలపై రాజుల బాధ్యతలు తదితర అంశాలను క్షుణ్నంగా వివరించాడు. ఫాహియాన్ 'ప్రయాణ దర్శిని'ని బౌద్ధమత ఇతిహాసంగా కూడా చెప్పొచ్చు.

10. రాష్ట్రంలో 2012-17 మధ్యకాలంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి గురించి బోధించేందుకు ఉపాధ్యాయుడికి అనువుగా ఉండే గ్రాఫ్‌లు?

1) లైన్ గ్రాఫ్‌లు 2) బార్ గ్రాఫ్‌లు
3) సర్కిల్ గ్రాఫ్‌లు 4) చిత్రాల గ్రాఫ్‌లు

సమాధానం: 2

వివరణ: గణాంక పట్టికల వివరాలను విద్యార్థులకు వివరించడానికి గీతలు లేదా చుక్కల ద్వారా చూపే రేఖాచిత్రాలను గ్రాఫులంటారు. గ్రాఫుల్లో లైన్ గ్రాఫ్‌లు, బార్ గ్రాఫ్‌లు, సర్కిల్ గ్రాఫ్‌లు, చిత్రాల గ్రాఫ్‌లు, ప్లానల్ గ్రాఫ్‌లు ఉంటాయి. నిలువుగా లేదా అడ్డంగా పొడవైన స్తంభంలాంటి గీతల ద్వారా ఒక అంశంలో క్రమానుగత అభివృద్ధి లేదా మార్పులను బార్‌గ్రాఫ్‌ల ద్వారా చూపించవచ్చు.

11. విషయాధారిత వాదాన్ని ప్రతిపాదించినవారు?

1) రోజర్ శాంక్, అతని శిష్యబృందం
2) జాన్‌డ్యూయీ, అగస్టన్
3) యశ్‌పాల్ కమిటీ
4) సెకండరీ విద్యా కమిషన్

సమాధానం: 1

వివరణ: గత సమస్యల సాధన అనుభవం ద్వారా కొత్త సమస్యలను సాధించడం విషయాధారిత వాదం. ఇది కేవలం కంప్యూటర్ ఆధారిత సమస్యల సాధనకే కాకుండా, నిత్యజీవితంలో మనిషికి ఎదురయ్యే అన్ని రకాల సాధనకు ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా గతంలో పొందిన అనుభవాల ఆధారంగా విషయాధారిత వాదం కొత్త సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వాదాన్ని 1980లో రోజర్‌శాంక్, ఆయన శిష్యబృందం ప్రతిపాదించారు.

- అశోకరాణి వడ్లమూరి, ప్రభుత్వ ఉపాధ్యాయిని.



సామాజిక, ఆర్థిక అభివృద్ధితో ప్రజల అలవాట్లు, ప్రాధాన్యాలు మారడం సహజం. ఆరోగ్యంపై శ్రద్ధ పలితంగా శుచికరమైన ఆహారం, పానీయాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందువల్లనే మనందరం కలబందగా పిలిచే 'అలోవేరా' ఆరోగ్య, సౌందర్య పరిరక్షణ, ఇతర ఉత్పత్తులకు డిమాండ్ క్రమేణా పెరుగుతోంది. నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటే అవసరమైతే అధిక ధరలు చెల్లించి అయినా ఉపయోగించడానికి నేటి వినియోగదారులు వెనుకాడటం లేదు.

కలబంద ప్రయోజనాలు

శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది, రోగనిరోధకశక్తిని వృద్ధి పరుస్తుంది. ఆల్కనైజింగ్ ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థ వృద్ధి చెందుతుంది. అజీర్తి సమస్యను నివారిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వడదెబ్బ, కాలిన గాయాలు పొడిచర్మం వల్ల సమస్యలను నివారిస్తుంది. నోటి సంబంధ వ్యాధులను నివారిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. పోషక విలువలను పెంచుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. శరీర వృద్ధికి తోడ్పడుతుంది. అవసరమైన విటమిన్లను శరీరానికి అందిస్తుంది. క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. కాలేయాన్ని సమర్థంగా పనిచేయిస్తుంది.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో అలోవేరా డ్రింక్‌ను ప్రతిరోజూ తీసుకుని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు.

అలోవేరా డ్రింక్

స్వయం ఉపాధి

రెడీ టు డ్రింక్ / సర్వ్ జ్యూస్

సింథటిక్ శీతల పానీయాల్లో అధికశాతం పెస్టిసైడ్స్ ఉంటున్నాయని, అవి ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయని అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఆధారాలతో సహా నిరూపిస్తున్నాయి. దాంతో ప్రజల్లోనూ వాటిపై వ్యతిరేకత వస్తున్నది. అందువల్ల నాణ్యమైన ముడి పదార్థాలతో రుచికరమైన రెడీ టు డ్రింక్ / సర్వ్ కలబంద పానీయం మంచి ప్రత్యామ్నాయ శీతల పానీయం అవుతోంది.

తయారీ విధానం

నాణ్యమైన అలోవేరా జ్యూస్‌ను సేకరించాలి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి దానిని రెడీ టు సర్వ్ అలోవేరా జ్యూస్‌గా తయారు చేయవచ్చు. ప్యూర్ కలబంద జ్యూస్‌తోపాటు మామిడి, స్ట్రాబెర్రీ, లీచీ, దానిమ్మ, ఇతర పండ్ల ఫ్లేవర్స్‌ను కూడా చేర్చవచ్చు. సహజ ఆహార రంగులు, ప్రిజర్వేటివ్స్‌లతో రుచికరమైన, ఆరోగ్యకరమైన అలోవేరా జ్యూస్ తయారుచేయవచ్చు. ఒకసారి తాగడానికి వీలుగా 250 మి.లీ. పరిమాణంలో బాటిలింగ్ చేయడంతోపాటు, ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచుకొని తాగడానికి వీలుగా ఒక లీటరు బాటిల్స్ కూడా ప్యాకింగ్ చేసి మార్కెట్‌కు పంపవచ్చు.

అవసరమైన యంత్రపరికరాలు

సుగర్ సిరప్ తయారీ యంత్రం, మిక్సింగ్ ట్యాంక్, పాశ్చరైజర్, బాటిలింగ్ యంత్రం, వర్కింగ్ టేబుల్స్, ఎస్‌ఎస్ పాత్రలు మొదలైనవి.

ముడి పదార్థాలు

ఫుడ్ గ్రేడ్, ఆర్గానిక్ అలోవేరా జ్యూస్ (ఫైబర్ లేకుండా, పల్ప్‌పై బర్ కూడిన), నేచురల్ ఫ్రూట్ ఫ్లేవర్స్ కలర్స్, ప్రిజర్వేటివ్స్, బాటిల్స్, లేబుల్స్, కార్టూన్ బాక్సులు మొదలైనవి.

మార్కెట్ అవకాశాలు

నాణ్యమైన పద్ధతిలో తయారుచేసిన కలబంద జ్యూస్‌కు వినియోగదారుల ఆదరణ ఉంటుంది. పాన్‌షాపులు, కిరాణా, సూపర్ మార్కెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం అవసరం. ఆన్‌లైన్ విధానంలో కూడా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాణ్యమైన నూతన ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమ పై ఆసక్తి ఉన్న యువతకు రెడీ టు డ్రింక్ / సర్వ్ అలోవేరా జ్యూస్ పరిశ్రమ మంచి స్వయంఉపాధి అవుతుంది.



మైనంపాటి శ్రీనివాసరావు
బిజినెస్ కన్సల్టెంట్
సెల్: 9866119816

పరిశ్రమ వ్యయం

ఉత్పత్తి సామర్థ్యం: వెయ్యి లీటర్లు / రోజుకు
పరిశ్రమ వ్యయం: రూ.35 లక్షలు

SSC CGL TIER-II *MODEL PAPER*

(నిన్నటి స్టడీ తరువాయి)

ENGLISH LANGUAGE AND COMPREHENSION

Directions (41-60): A sentence has been given in Active/Passive Voice. Out of the four alternatives suggested below, select the one which best expresses the same sentence in Passive/Active Voice.

41. India is evolving a new plan to control her population.
(A) A new plan is evolved by India to control her population.
(B) A new plan has been evolved by India to control her population.
(C) A new plan was being evolved to control her population by India.
(D) A new plan is being evolved by India to control her population.

42. We found the lock broken last night.
(A) The lock was found by us breaking last night.
(B) The lock was found broken last night.
(C) The lock was broken by us last night.
(D) The broken lock we found last night.

43. They should shoot the traitor dead.
(A) The traitor should be shot at by them.
(B) The traitor should be shot them.
(C) The traitor should be shot dead .
(D) The traitor is shot by them.

44. Who inaugurated the fair?
(A) The fair was inaugurated by whom?
(B) The fair is inaugurated by who ?
(C) By whom was the fair inaugurated?
(D) By who was the fair inaugurated?

45. When he left school, the textbooks were put aside by him and were never reopened.
(A) After he left school, he put aside his textbooks and they were never reopened
(B) He put aside his textbooks when he left school and never reopened them.
(C) He put aside his textbooks when he left school and were never reopened by him.
(D) He put aside his textbooks as he left school and never reopened.

46. A selfish person foists all his problems on unfortunate friend.
(A) All the problems are foisted by a person on his unfortunate friend.
(B) Foisted on his unfortunate friend the problems of a selfish person.
(C) All his problems are foisted unfortunate friend by a selfish.
(D) All the problems are foisted unfortunate friend by a selfish.

47. End the war now!
(A) Now must the war be ended.
(B) The war must be ended now.
(C) You must end the war now.
(D) Must the war be ended now.

48. I was constantly being asked for money.
(A) I was constantly asking for money.
(B) They constantly asked for money.
(C) I constantly asked them for money.
(D) They were constantly asking for money.

49. How much a month are you paid?
(A) How much a month do you pay.
(B) In a month how much do you pay.
(C) How much a month do they pay you.
(D) How much a month do you pay them.

50. Someone saw him stealing.
(A) He was seen stealing by someone.
(B) He was seen stealing.
(C) He was seen by one when he is stealing.
(D) He is seen by someone stealing

51. This unexpected news made me numb.
(A) I was made numb by the unexpected news.
(B) I am made numb by the unexpected news.
(C) I have made numb by the unexpected news.
(D) I had been made numb by the unexpected news.

52. The students are rehearsing the play.
(A) The play is being rehearsed by the students.
(B) The play was being rehearsed by the students.
(C) The play is rehearsed by the students.
(D)The play is been rehearsed by the students.

53. The agent had disclosed the secret before it was evening.
(A) The secret was disclosed by the agent before it was evening.
(B) The secret had disclosed by the agent before it had been evening.
(C) The secret had been disclosed by the agent before it was evening.
(D) The secret was disclosed by the agent before it had been evening.

54. Surely the lost child must have been found by now.
(A) Surely must have found the lost child by now.
(B) Surely some one must have found the lost child by now.
(C) Surely now must have found the lost child.
(D) Now must have found the lost child surely.

55. Why did he deprive you of the membership?
(A) Why you were deprived of the membership
(B) Why were you deprived of his membership by him
(C) Why was he deprived of his membership
(D)Why were you deprived of the membership by him.

56. The news has been brought to us by him.
(A) He brought us the news.
(B) He has brought us the news.
(C) He was brought the news to us.
(D) We brought the news to him.

57. The people couldn't move me to the hospital and the doctor operated on me at home.
(A) I couldn't be moved to the hospital and was operated on at home.
(B) I couldn't be moved to the hospital and I had to be operated on at home.
(C) I couldn't be moved to the hospital and I was operated on at home by the doctor.
(D) I couldn't be moved to the hospital by the people and operated on at home.

58. Not a word was spoken by the criminal in self-defence.
(A) The criminal spoke not a word in self-defence
(B) The criminal in self-defence spoke no word.
(C)The criminal did not speak a word in selfdefence.
(D)The criminal spoke in self-defence not a word.

59. They have made a film based on this novel.
(A) A film was based on this novel and made.
(B) A film have been made based on this novel.
(C) A film, based on this novel, has been made.
(D) A film has been based and made on this novel.

60. They must keep their word.
(A) Word must kept.
(B) Word must be kept.
(C) Word must keep.
(D) Word must be kept by one.

Directions (61-85): It the following passage, some of the words have been left out. First read the passage over and try to understand what it

Cloze test 1

India and 25 other countries agreed to the Copenhagen Accord even as other developing countries accepted it as an irreversible decision later. The Accord came out of....(61).... bargaining lasting almost 20 hours among....(62)... .of governments of some of then most....(63)... countries of the world. At....(64)....of the day on Saturday, India....(65)....to have given ground on some....(66)....but blocked intrusion on other red lines. It had become....(67)....within the first week of the ....(68)....that the best even the four emerging and. . . . (69) . . . . economies of the developing world were going to do was to defend the....(70)...economic resource sharing regimes.

61. (A) difficult (B) hard
(C) easy (D) early
62. (A) rulers (B) kings
(C) heads (D) chiefs
63. (A) influential (B) corrupted
(C) useless (D) beautiful
64. (A) middle (B) evening
(C) night (D) end
65. (A) proved (B) appeared
(C) viewed (D) cleared
66. (A) materials (B) thoughts
(C) issues (D) discussions
67. (A) evident (B) ambiguous
(C) vague (D) indecisive
68. (A) accord (B) talks
(C) issues (D) thoughts
69. (A) economic (B) political
(C) powerful (D) praiseworthy
70. (A) expected (B) existing
(C) resultant (D) consequential

Cloze test 2

The inevitable effect of mechanical production is uniformity, and although uniformity may lead to monotony, it need not lack beauty. In fact, modern improvement in popular....(71)....is mainly the result of better design ....(72).... standardised, goods; and the average ....(73)....is buying better designed goods, because those goods are....(74)...., because the problem of taste has been . .. .(75). .. .for him. Good taste is not always....(76)....and most people manage to get,...(77)....without it. It is fortunate, therefore, that so many of the....(78)....of life are now chosen for us by....(79).... Even among luxuries, the margin for....(80)....taste is constantly being reduced.

71. (A) craft (B) technology
(C) ideas (D) taste
72. (A) on (B) of
(C) in (D) for
73. (A) shopper (B) client
(C) man (D) businessmen
74. (A) gaudy (B) accessible
(C) reliable (D) durable
75. (A) tackled (B) simplified
(C) resolved (D) solved
76. (A) genuine (B) laboured
(C) impulsive (D) inborn
77. (A) ahead (B) along
(C) through (D) around
78. (A) amenities (B) comforts
(C) luxuries (D) necessities
79 (A) connoisseurs (B) artists
(C) experts (D) scientists
80. (A) local (B) particular
(C) impersonal (D) personal

Cloze test 3

One of the major causes of the fai lure of...(81)....countries on the economic front istheir....(82)....to evolve a judicious mixture of....(83)....substitution and export promotion. Today, Bambia ....(84)....on imports after its independence 20 years ....(85)....

81. (A) advanced (B) advancing
(C) developed (D) developing
82. (A) handicap (B) disadvantage
(C) inability (D) incapacity
83. (A) import (B) export
(C)scientific (D) invention
84. (A) banked (B) traded
(C) carried (D) expected
85. (A) since (B) ago
(C) earlier (D) back

KEY		53. C	60. B	67. A	74. C	81. D
41. D	47. B	54. B	61. A	68. B	75. A	82. C
42. B	48. D	55. D	62. C	69. C	76. D	83. A
43. C	49. C	56. B	63. A	70. B	77. B	84. C
44. C	50. A	57. C	64. D	71. B	78. C	85. B
45. B	51. A	58. A	65. B	72. B	79. C	
46. A	52. A	59. C	66. C	73. A	80. D	

పై ప్రశ్నపత్రాన్ని 'సంధ్యాల అకాడమి' నిపుణుల బృందం రూపొందించింది.

(మిగతా రేపటి స్టడీలో)

అడ్మిషన్స్

జెఎన్‌టియు అనంతపురం

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జెఎన్‌టియు) అనంతపురం 2017-18 సంవత్సరానికి పిహెచ్‌డి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

- పిహెచ్‌డి, ఎంఫిల్, ఎంఎస్(రీసెర్చ్)

విభాగాలు: ఇంజనీరింగ్, సైన్సెస్, మేనేజ్‌మెంట్, హ్యూమానిటీస్
అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. యుజిసి/సిఎస్ఐఆర్/జెఆర్ఎఫ్/నెట్/స్లెట్/గేట్/జీప్యాట్/ఎంఫిల్ ఉన్నవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2018 ఫిబ్రవరి 1
వెబ్‌సైట్: http://jntua.ac.in/

పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా వివిధ పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

పీజీ కోర్సులు: ఎమ్మెస్సీ(మేథ్స్, జువాలజీ).
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత.

- ఎంఎ(ఇంగ్లీష్, తెలుగు, మ్యూజిక్ అండ్ ఉమెన్ స్టడీస్), ఎల్ఎల్ఎం(లా డిగ్రీ ఉండాలి).

అర్హత: ఏదైనా డిగ్రీ. ఎంఎ మ్యూజిక్‌లో చేరాలంటే బిఎ మ్యూజిక్ చేసి ఉండాలి.
పీజీ డిప్లొమా కోర్సులు: ఫ్యామిలీ అండ్ హెల్త్ కౌన్సెలింగ్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ రిలేషన్స్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్.
అర్హత: ఏదైనా డిగ్రీ.
డిప్లొమా కోర్సులు: మ్యూజిక్
అర్హత: పదో తరగతితో పాటు మ్యూజిక్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. **దరఖాస్తు విధానం:** ఆఫ్‌లైన్
చివరి తేదీ: 2018 మార్చి 31
వెబ్‌సైట్: http://www.spmvv.ac.in/

ఆలూర్ కాంగ్రెస్ సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు

భీమ్‌గల్ , జనవరి 6: రైతాంగం సమస్యల పరిష్కరం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలూర్‌లో జరిగే సదస్సుకు మండలం నుంచి పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం తరలి వెళ్లారు. ఆర్మూర్ మండలం ఆలూర్‌లో శనివారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతు సభకు హాజరవుతున్నందున మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నె సురేందర్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరళివెళ్లారు.

సంక్షిప్తంగా..

నేడు మెండోరలో గోదాదేవి కల్యాణం



ముస్తాబైన ఆలయం

మెండోర, జనవరి 6: నేడు శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మాల్యాల హరిబాబు ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణాన్ని పురష్కరించుకోని శ్రీ రంగానాథుణ్ణి, ఆలయాన్ని పూలతో ముస్తాబు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ, గ్రామాభివృద్ది కమిటి సభ్యులు తెలిపారు. గోదాదేవి కల్యాణానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సభ్యులు తెలిపారు.

ప్రారంభమైన భజన పోటీలు

జక్రాన్‌పల్లి, జనవరి 6: మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో రెండు రోజుల పాటు జరిగే భక్త జన భజన మండలి పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు లింగం, మండల అధ్యక్షుడు దశాగౌడ్‌లు ప్రారంభించారు. ఈ పోటీల్లో 25 భజన మండళ్లు పాల్గొంటున్నాయి. ఆదివారం జరిగే కార్యక్రమంలో విజేతలకు ఎమ్మెల్యే బాజిరెడ్డి బహుమతులను అందజేస్తారు.

వడ్యాట్‌లో పారిశుధ్య కార్మికురాలి మృతి

మోర్తాడ్, జనవరి 6: మండలంలోని వడ్యాట్ గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మన్నె గంగు అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆమె పంచాయితీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆమె మృతికి ఆర్థికసాయం కింద గ్రామ పంచాయితీ నుండి 10 వేల రూపాయలను సర్పంచ్, ఉప సర్పంచ్ నాగం పోశన్న, నర్సాగౌడ్‌లు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తిరుపతి రెడ్డి, గందం మహిపాల్, వార్డు సభ్యులు మహేష్, లింబాద్రి, కిసాన్, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.



గంగు కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్న సర్పంచ్ పోశన్న

ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

స్పందించని అధికారులు

మోర్తాడ్, జనవరి 6: మండలంలోని దొన్కల్ గ్రామంలో వ్యవసాయ రంగం కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లు ప్రమాదకరంగా పరిణమించాయి. ఎత్తైన గద్దెలపై ఏర్పాటు చేయాల్సిన ట్రాన్స్‌ఫార్మర్‌లను చిన్న పిల్లలకు అందేలా ఉన్నాయి. మారకుంట ప్రాంతంలో పొలం ప్రక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. చిన్న గద్దెపై ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. గ్రామంలో ఏడు నుండి ఎనిమిది వరకు ఇలాగే ఉన్నాయి. గ్రామస్తులు రైతులు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. ఇటీవల గేదె గడ్డి మేస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌కు తాకడంతో కరెంట్ షాక్‌తో అక్కడిక్కడే మృతి చెందిందని రైతులు తెలిపారు. ఈ విషయం సబంధిత ట్రాన్స్‌కో ఎఈ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని అంటున్నారు. వ్యవసాయ భూముల్లో చాలా చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లు, సింగిల్ ట్రాన్స్‌ఫార్మర్‌ల పరిస్థితి ఇలాగే ఉందని పిలల్లకు కూడా అందేలా ఉన్నాయని అంటున్నారు. ప్రమాదకరంగా ఉన్న చోట్ల ఎత్తైన గద్దెల నిర్మాణం చేసి ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రమాధాలు జరగకముందే విద్యుత్ శాఖ స్పంధించాలని అంటున్నారు.



దొన్కల్‌లో పొలం పక్కన భూమిని ఆనుకొని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్

ట్రాన్స్‌ఫార్మర్‌లు ఎత్తులో గద్దెలు ఏర్పాటు చేయాలి..



గ్రామంలో పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లు మనుషులకు చెతు లేపితే అందేలా ఉన్నా యి. వీటి కోసం ఎత్తుగా గద్దెలు ఏర్పాటు చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు దీనిపై స్పందించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు.

- గడ్డం శ్రీనివాస్ రెడ్డి, రైతు దొన్కల్

‘రైతుల భూములు ధ్వంసం అవుతున్నాయి’

ఏర్గట్ల. జనవరి 6: మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ఉన్న గుట్టలు మాయమవుతున్నాయని అక్కడ రైతులకు ఏం జరుగుతుందో తెలిసేలోపే అక్కడ వారి భూములు ధ్వంసం అవుతున్నాయాని కాంగ్రెస్ నాయకుడు రాజారాం యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారీలో పని చేసే ఓ కార్మికుడు సుబాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ట్రాక్టర్ స్వాధీనం చేసుకొని బెదరిస్తున్నారని అతని చంపుతారని భయంతో ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులసి కలిసి తన బాధను మాకు వివరించాడానికి రాజారాం యాదవ్ తెలిపారు. బాధితుడు అయిన సుభాష్ చంద్రబోస్ తనకు రెండు లక్షలు ఇవ్వలేదని తన ట్రాక్టర్‌ను వాళ్ల దగ్గరే ఉంచుకొని డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని తెలిపాడు. ఆ కాంట్రాక్టర్ నేను ఎమ్మెల్యే మనిషినని అని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడుతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించట్లు రాజారాం యాదవ్ తెలిపారు. అంతేకాక చుట్టు పక్కల గల రైతుల భూములు నుంచి తోవలు తీసి వారి పంట భూములను బ్లాస్టిండ్ చేసి వ్యవసాయం చేయకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమ దేవ రెడ్డి, యువజన నాయకుడు జంక అనిల్, మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు రాజారాం యాదవ్

మండల పూజకు శబరిమల బయలుదేరిన అయ్యప్పస్వాములు

కమ్మర్‌పల్లి, జనవరి 6: మండలంలోని చౌట్‌పల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు మండల పూజకు శనివారం శబరిమల బయలుదేరి వెళ్లారు. 41 రోజుల దీక్షల అనంతరం ఆయ్యప్ప స్వాములు గురుస్వామి (18 స్లార్లు దీక్ష తీసుకున్నస్వామి) మారు రాజేశ్వర్ స్వామి అద్వర్యంలో, 6 గురు సీనియర్ అయ్యప్ప స్వాములు, ఏడుగురు కన్నెస్వాములు శనివారం శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉద యం ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం గురుస్వామి మారు రాజేశ్వర్, వేద పండితులు గంగా ప్రసాద్ దీక్షిత్, ఆలయ ప్రధాన అర్చకులు అమర్‌నాథ్ చారిలు స్వాములకు ఇరుముడులు కట్టి శబరిమలైకు సాగనంపారు. చౌట్‌పల్లి గ్రామం నుండి ప్రత్యేక బస్సులో అయ్యప్ప దీక్షపరులు మారు శంకర్, కొమ్ముల మహిపాల్, ధర్యేదర్, రంజీత్, రాజేశ్, ఎస్ రాజేశ్, గోపిడి రాజేశ్వర్, నోముల మహేష్, రాజేందర్, ముస్కు శేఖర్, ఎలాల అరుణ్ శబరిమలై అయ్యప్ప స్వామి దీవ్యసన్నిదికి బయలుదేరి వెల్లారు.



శబరిమల దర్శనానికి బయలు దేరిన చౌట్‌పల్లి దీక్షాపరులు

ఇంటర్వ్యూ

18 గ్రామాల్లో 11వేల 361 మందికి పింఛన్లు



పీవీ శ్రీనివాస్ ,
ఎంపీడీవో, మోర్తాడ్

ఆంధ్రజ్యోతి: మండలంలో ఎంత మందికి పింఛన్‌లు పంపిణీ చేస్తున్నారు.

ఎంపీడీవో: అన్ని రకాల పింఛన్లు 11 వేల 361 మందికి ప్రతీ నెల రూ.కోటి 71 లక్షల 32 వేల 500 పంపిణీ జరుగుతుంది. వృద్యాప్య పింఛన్లు 2287, వితంతు పింఛన్లు 2322, వికలాంగుల పింఛన్లు 667, గీత కార్మికులవి 130, బీడీ కార్మికులకు 5474, ఒంటరి స్త్రీలు 478 మందికి పింఛన్‌లు పంపిణీ జరుగుతున్నది.

ఆంధ్రజ్యోతి: బీడీ కార్మికుల పింఛన్‌లు అర్హులైన వారికి ఇస్తున్నారా ?

ఎంపీడీవో: అర్హులైన వారికి పెన్షన్‌లు ఇస్తున్నాం. అయితే బీడీ కార్మికులు ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ పాస్‌బుక్ పెట్టాలి. ఒంటరి స్త్రీలు పింఛన్‌ల కోసం తహసీల్దార్ ధ్రువీకరణపత్రం దరఖాస్తులో పెట్టాలి.

ఆంధ్రజ్యోతి: స్వయం ఉపాధి పథకం కింద లబ్ధిదారులను గుర్తించారా ?

ఎంపీడీవో: ఉమ్మడి మండలంలో ఎస్సీ 38, ఎస్టీ ఏడుగురిని స్వయం ఉపాధి కింద గుర్తించాం. యూనిట్లను బట్టి 70 నుంచి 80 శాతం సబ్సిడీ వస్తుంది.

ఆంధ్రజ్యోతి: మండలంలో పన్నుల వసూలు జరుగుతున్నాయా ?

ఎంపీడీవో: 18 గ్రామాల్లో రూ.కోటి 80 లక్షల పన్నులు వసూలు డిమాండ్ కాగా ఇప్పటివరకు 35 శాతం వసూలయ్యాయి.

ఆంధ్రజ్యోతి: మండలంలో ఎంతమంది కార్యదర్శులు ఉన్నారు.

ఎంపీడీవో: 18 గ్రామాలకు ఏడుగురు కార్యదర్శులు ఉన్నారు.

ఆంధ్రజ్యోతి: ఎన్‌ఆర్‌ఇజీఎస్ కింద పనులను గుర్తించారా ?

ఎంపీడీవో: 2018-19 ఎన్‌ఆర్‌ఇజీఎస్ కింద గ్రామ సభల ద్వారా పనులను గుర్తించి ప్రతిపాధనలు పంపాం. **- మోర్తాడ్**

లెన్స్ స్టోరీ

వృథాగా హౌసింగ్ శాఖ కార్యాలయం



మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన హౌజింగ్ శాఖ కార్యాలయం వృథాగా ఉంది. కార్యాలయం చుట్టు పిచ్చి మొక్కలు మొలిచాయి. ఈ కార్యాయాన్ని ఇతర శాఖలకు కేటాయించి ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

మద్నూర్ ఎంపీటీసీ ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు

మద్నూర్, జనవరి 6: ఎంపీటీసీ 2 ఉప ఎన్నిక పోటీలో నలుగురు అభ్యర్థులు ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి కిషన్ తెలిపారు. శనివారం విత్‌డ్రా చివరి రోజు కావడంతో మూడు నామినేషన్లు ఉప సంహరించుకోగా, నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోపాల్ పాంచాల్, టీఆర్ఎస్ అభ్యర్థిగా బాలాజీ, బీజేపీ అభ్యర్థిగా రాములు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా విఠల్ రెంజర్లవార్ ఉన్నారని తెలిపారు. ఈ నెల 11న ఎన్నికలు జరుగుతాయని, 13న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. గతంలో గెలిచిన బీజేపీ అభ్యర్థి గాండ్ల సంజయ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఇంటర్వ్యూ

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్నాం



వసంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్
బీసీ గురుకుల పాఠశాల, బీర్కూర్

ఆంధ్రజ్యోతి: బీసీ గురుకుల పాఠశాలలో ఎంతమంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.?

ప్రిన్సిపాల్: 240మంది విద్యార్థుల భర్తీకి సీట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 210 మంది విద్యార్థులను చేర్చుకున్నాం.

ఆంధ్రజ్యోతి: ఈ గురుకులంలో ఎన్ని తరగతులను నిర్వహిస్తున్నారు ?

ప్రిన్సిపాల్: మొదటి సారి ప్రారంభించం కాబట్టి 5,6,7, తరగతులను నిర్వహిస్తున్నాం. ప్రతీ సంవత్సరం ఒక తరగతిని పెంచుకుంటు వెళ్తాం. ఒక్కో తరగతిలో 2 సెక్షన్‌లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో 40 మంది విద్యార్థులు చదువుకుంటారు.

ఆంధ్రజ్యోతి: గురుకులం అద్దె భవనంలో కొనసాగుతుంది కదా?

ప్రిన్సిపాల్: ఈ భవనంలో 200 మంది విద్యార్థులకే కష్టం ఉంది.

ఆంధ్రజ్యోతి: విద్యార్థులకు మెనూ ప్రకారం బోజనం అందిస్తున్నారా ?

ప్రిన్సిపాల్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. ఉదయం పాలు, అల్పాహారం, మద్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి బోజనం అందిస్తున్నాం.

లెన్స్‌స్టోరీ

నీటి సౌకర్యం కల్పించండి



వృథాగా మారిన మరుగుదొడ్లు

బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలోని ప్రముఖ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోని కంపుకొడుతున్నాయి. ప్రస్తుతం వాటికి నీటి సౌకర్యం లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. సంభందిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి నిరూపయోగంగా మారిన మరుగుదొడ్లు, మూత్రశాలలను ఉపయోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.

(-బీర్కూర్)

ఇలాగైతే రహదార్లు ధ్వంసం అయినట్లే!

» కేజ్‌వీల్ ట్రాక్టర్లను రోడ్లపై దర్జాగా తిప్పుతున్న యజమానులు » పట్టించుకోని అధికారులు..

బీర్కూర్, జనవరి 6: ప్రభుత్వం ఒకవైపు రహదారుల నిర్మాణం కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుంటే మరోవైపు రహదారుల ధ్వంసం కొనసాగుతోంది. బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో కేజ్‌వీల్ ట్రాక్టర్లను యధేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. సంబంధిత అధికారులెవ్వరూ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ట్రాక్టర్ డ్రైవర్లు విచ్చలవిడిగా రోడ్లపై తిప్పుతున్నారు. దీంతో కోట్లాది రూపాయలతో నిర్మించిన రహదారులు ధ్వంసం అవుతున్నాయి. బాన్సువాడ శివారులోని బీర్కూర్ చౌరస్తా నుంచి బీర్కూర్ మీదుగా పోతంగల్ వరకు సుమారు రూ. 30కోట్లతో ఇటీవల రహదారి విస్తరణ పనులు చేపట్టారు. రహదారికి మహర్దశ పట్టిందని సంతోష పడుతున్న తరుణంలో కేజ్‌వీల్ ట్రాక్టర్లు రహదారిపై తిప్పుతుండటంతో రోడ్లన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి. పలు గ్రామాల ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేజ్‌వీల్ ట్రాక్టర్లను రహదారులపై దర్జాగా తిప్పుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఇటీవల బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో కేజ్ వీల్ ట్రాక్టర్లను రహదారులపై నడపకూడదని ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఒకవేళ పోలీసు, రెవెన్యూ అధికారులు రహదారులపై కేజ్‌వీల్ ట్రాక్టర్లను నడుపుతున్న సమయంలో పట్టుకుని కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తే స్థానిక నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వదిలి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కేజ్‌వీల్ ట్రాక్టర్లు రహదారులపై నడుపుతుండటంతో కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథా అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లపై నడిపే కేజ్ వీల్ ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జరదేఖో!!



రహదారిపై కేజ్ వీల్ ట్రాక్టర్లు నడుపుతున్న దృశ్యం

'ధర్మదీక్ష' ను విజయవంతం చేయండి'



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు

బాన్సువాడటౌన్, జనవరి 6: కుటుంబ భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గజ్వేల్‌లో తలపెట్టిన ఆయూత ధర్మదీక్షను విజయవంతం చేయాలని మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులను, ఉద్యోగులను కోరారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయూత ధర్మదీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీపీఎస్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ఈయూ అధ్యక్షులు నక్క ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి అనంత రాజు, కోశాధికారి శ్రీకాంత్, నిఖిల్, చంద్రకాంత్, తదితరులున్నారు.

శబరిమలైకి తరలిన స్వాములు

బాన్సువాడ టౌన్, జనవరి 6: 41రోజుల పాటు కఠిన దీక్షను ముగించుకున్న అయ్యప్ప దీక్ష స్వాములు శనివారం ఇరుముడి కట్టుకుని కేరళ రాష్ట్రంలోని శబరిమలైకి బయలుదేరి వెళ్లారు. స్థానిక అయ్యప్ప ఆలయంలో గురు స్వాములు బెజుగం శంకర్, గురు వినయ్, ర్యాల విఠల్ రెడ్డి, దీక్ష స్వాములకు ఇరుముడి కట్టారు. మధ్యాహ్నం వేళలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు, దీక్ష స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి దీక్ష స్వాములను మంగళ హారతులతో ఘనంగా సాగనంపారు. వెళ్లిన వారిలో తాటి ప్రశాంత్, శ్రీనివాస్, చిదుర సుధాకర్, రుద్రంగి అశోక్, అర్సపల్లి సాయిరెడ్డి, చౌదరి తదితరులున్నారు.



ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గురుస్వాములు

బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

» కాంగ్రెస్ పిట్లం మండలాధ్యక్షుడు రాంరెడ్డి

పిట్లం, జనవరి 6: ప్రభుత్వం వీఆర్ఏ సాయిలు కుటుంబానికి రూ. 30లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విఆర్ఏ సాయిలును ఇసుక ట్రాక్టరే హత్య చేసినప్పటికీ తెరాస పార్టీ ప్రభుత్వం రూలింగ్‌లో ఉందని, ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ఇటుక ట్రాక్టర్లు వెళ్లే ప్రసక్తే లేదని, ఇసుక ట్రాక్టరే సాయిలును హత్య చేశారని ఆయన అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

నాచుపల్లిలో గ్రామసభ



సభలో మాట్లాడుతున్న అధికారులు

నస్రుల్లాబాద్, జనవరి 6: మండలంలోని నాచుపల్లిలో గురువారం వాయిదా పడ్డ గ్రామసభ శనివారం జరిగింది. ఈ గ్రామ సభలో గ్రామ పంచాయతీ సునీత ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. ఈ గ్రామసభలను ప్రజా సమస్యల పరిష్కారానికే నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం గ్రామాభివృద్ధికి కావాల్సిన తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామమస్తులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారికి వెండి అభయ హస్తాలు బహూకరణ



వెండి హస్తాలను అందజేస్తున్న దృశ్యం

బీర్కూర్, జనవరి 6: బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొలువు ధీరిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిమ్మాపూర్‌కు చెందిన ఓ భక్తురాలు వెండి అభయ హస్తాలు చేయించింది. ఈ మేరకు శనివారం టీటీడీ మేనేజర్ లింగాల కృష్ణారెడ్డికి వెండి అభయ హస్తాలను అందజేసింది. ఈ సందర్భంగా టిటిడి మేనేజర్ లింగాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తిమ్మాపూర్‌కు చెందిన అచ్చయమ్మ అనే భక్తురాలు 45వేల రూపాయల వ్యయంతో స్వామి వారికి వెండి అభయ హస్తాలు తయారు చేయించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు స్వామి వారికి బహుకరించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.మధ్యాహ్నం సమయంలో ఆలయ కమిటి ఆధ్వర్యంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు.

'ప్రభుత్వం వికలాంగులను అన్ని విధాలా ఆదుకోవాలి'

బాన్సువాడ టౌన్, జనవరి 6: పట్టణంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో శనివారం దివ్యాంగులసమావేశాన్ని సంఘ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులను ప్రభుత్వం అన్ని విధాల ఆధుకోవాలని పొట్టి గంగాధర్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వం, ఉద్యోగులు వేరుకాదు

» టీఎన్‌జీవోస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో ఎంపీ కవిత » టీఎన్‌జీవోస్ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం



కార్యక్రమానికి హాజరైన టీఎన్‌జీవోలు



మాట్లాడుతున్న ఎంపీ



టీఎన్‌జీవోల డైరీని ఆవిష్కరిస్తున్న ఎంపీ కవిత

సుభాష్‌నగర్, జనవరి 6: ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని, తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కొనసాగుతోందని జిల్లా ఎంపీ కవిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో టీఎన్‌జీవోస్ డైరీ, క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించారు. మొదటి డైరీ, క్యాలెండర్‌ను టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, 70ఏళ్ల చరిత్ర కలిగిన సంఘం టీఎన్‌జీవోస్ అని, తెలంగాణ రాకముందు అనేక ఉద్యమాలు చేసి 610 జీవో తెచ్చిన ఘనత టీఎన్‌జీవోస్‌దేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో పై అధికారులు, ప్రజా ప్రతినిధులను కాదని తెలంగాణ ఉద్యమం కోసం ముందుండి పోరాడారన్నారు. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలను కొనియాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్‌ల జీతాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను రాబోయే రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. టీఎన్‌జీవోస్ సంఘం నాయకులు నిజామాబాద్ అభివృద్ధిలో ముందున్నారని, దీక్ష దివస్ కార్యక్రమానికి టీఎన్‌జీవోస్ నాయకులు ముందుండి నడిపారన్నారు. టీఎన్‌జీవోస్ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఐదుగురు ఎమ్మెల్యేలలో కలిసి కల్యాణమండపాన్ని నిర్మిస్తామన్నారు. వీలైనంత త్వరగా వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ బస్సుకు ముందు రెండు చక్రాలు టీఆర్ఎస్ అయితే, వెనక రెండు చక్రాలు ఉద్యోగులని అన్నారు. టీఆర్ఎస్, టీఎన్‌జీవోస్ ఒక్కటేననే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు ముందున్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాద్ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో దేశంలోనే టీఎన్‌జీవోస్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. దేశంలో మొట్టమొదటగా అంగన్‌వాడీ కార్యకర్తలను టీచర్‌లుగా గుర్తించి వారికి గౌరవాన్ని పెంచామన్నారు. ఉద్యోగుల వంద సమస్యల్లో 98శాతం సమస్యలను పరిష్కరించామన్నారు. అనేక కష్టాలమధ్య తెలంగాణను తెచ్చుకున్నామని, దానిని బంగారు తెలంగాణాగా మార్చుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యలను భుజాల మీద వేసుకుని ఒక్కోక్కటిగా పరిష్కరిస్తున్నారని అన్నారు. వేరే రాష్ట్రంలో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేరని ఉద్యోగులు బాధపడుతున్నారన్నారు. టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, ఎంపీ కవిత నేతృత్వంలో జిల్లాను అభివృద్ధి చేసుకుంటున్నారని అన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. 25 రాష్ట్రాల్లో ఈ సమస్య ఉందని, అన్ని రాష్ట్రాల ఉద్యోగులను కదిలించి దేశవ్యాప్త ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ఉద్యోగులందరూ కలిసి పోరాడి సీపీఎస్ రద్దయ్యే వరకు పోరాటాలు చేయాలన్నారు. అనంతరం టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల కృషితోనే దేశంలో నిజామాబాద్‌ను మొదటి స్థానంలో నిలిపామని అన్నారు. టీఎన్‌జీవోస్ చరిత్ర కలిగిన సంఘమని, ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న ఏకైక సంఘం ఇదేనన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం, స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలను విజయవంతం చేశామన్నారు. జిల్లాలోని మార్కెట్ కమిటీలలో 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న కొందరిని తీసివేశారని, వారిని విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్‌లో సమస్యలు పరిష్కరించాలని అగ్రనాయకులకు విన్నవించారు. అంతకుముందు టీఎన్‌జీవోస్ రాష్ట్రఅధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి జిల్లా నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అందరికీ పూలమాలలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ చైర్మన్ దఫేదర్‌రాజు, నెడ్‌క్యాప్ చైర్మన్ అలీం, నగర మేయర్ ఆకుల సుజాత, కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావ్, జేసీ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో వినోద్‌కుమార్, టీఎన్‌జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, మహిళా నాయకురాలు రేచల్, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, కేంద్ర సంఘం సభ్యులు నరేందర్, అమృత్, కొండల్‌రెడ్డి, నరహరి, గంగారెడ్డి, రవి, సంగారెడ్డి టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుశీల్, హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రతాప్, జిల్లాతోపాటు ఇతర జిల్లాల టీఎన్‌జీవో పాల్గొన్నారు.

కాంగ్రెస్ రైతు సదస్సు విజయవంతం

» ఆర్మూర్ డిక్లరేషన్‌తో పార్టీ నేతల్లో జోష్ » కదిలివచ్చిన నేతలు

నిజామాబాద్/ఆర్మూర్, జనవరి6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు సదస్సు విజయవంతమయింది. ఈ సదస్సులో పార్టీ రైతు విధానాన్ని ప్రకటించడంతో నేతల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీ పీసీసీ అధ్యక్షుడితో పాటు సీనియర్ నేతలు హాజరుకావడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోనే నేతలాంతా తరలివచ్చి సదస్సును విజయవంతం చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా పసుపు, ఎర్రజొన్న రైతులతో సమావేశాన్ని నిర్వహించి ఒక సంవత్సరంన్నర ముందే రైతు పాలసీని ఆర్మూర్ డిక్లరేషన్ పేరిట ప్రకటించడంతో నేతలు పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జిల్లానే వేదిక చేసుకోవడం వల్ల పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని బావిస్తున్నారు. జిల్లాలోని ఆర్మూర్ మండలం ఆలూరులో పార్టీ అధినేత ఆదేశాలమేరకు మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి అధ్యక్షతన శనివారం రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీఎల్‌పీ ఉపనేత జీవన్‌రెడ్డి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, ఎమ్మెల్సీ ఆకుల లలితతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. పసుపు, ఎర్ర జొన్న రైతులు తమ సమస్యలను చెప్పడంతో వారు సావధానంగా విన్నారు. పసుపు రైతుల సమస్యలను అర్థం చేసుకున్నారు. రైతులు చెప్పే వివరాలను నమోదు చేసుకున్నారు. రైతులు ప్రతీ ఎకరాకు పెట్టిన పెట్టుబడిని మార్కెట్‌లో వస్తున్న ధరలను వివరించారు. ఎంత ధర ఉంటే గిట్టుబాటు అవుతుందో తెలిపారు. తప్పనిసరిగా ఎంత క్వింటాలుకు వస్తే తమకు లాభం ఉంటుందో వారు కాంగ్రెస్ నేతలకు వివరించారు. ఆదుకోవాలని కోరారు. పార్టీ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలన్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో రైతులకు గిట్టుబాటు ధరలు, హెల్త్‌కార్డులు, 60ఏళ్లు దాటిన రైతులకు నిర్ణీత ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలని రైతులు కాంగ్రెస్ పార్టీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రైతుల అభిప్రాయాల అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆర్మూర్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తరపున రైతులను వందశాతం ఆదుకుంటామని ప్రకటించారు. రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తమ హయాంలో అమలు చేసిన విధంగానే రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌ను పార్టీ అధినేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల్లో ప్రకటిస్తామని తెలిపారు. తమ రైతు విధానం ఇదేనని ప్రకటించారు. ఆలూరులో నిర్వహించిన సదస్సుకు పార్టీ ముఖ్య నేతలు హాజరుకావడం వచ్చే ఎన్నికలకు సంబందించిన రైతు విధానాన్ని జిల్లాలో ప్రకటించడంతో పార్టీ క్యాడర్‌లో కూడా జోష్ పెరిగింది. పసుపు, ఎర్ర జొన్నలు పండించే రైతులతో పంట చేనులోనే ఈ సమావేశం నిర్వహించి ప్రకటించడం వలన పార్టీకి మేలు జరుగుతుందని నేతలు భావిస్తున్నారు. ఇదే ఊపుతో మరింత జోష్‌తో ముందుకు పోవాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, గంధ్ర సుజాత, నిరంజన్, ప్రేమ్‌లత అగర్వాల్, అరికెల నర్సారెడ్డి, రత్నాకర్, రాజారాంయాదవ్, ఈరవత్రి అనిల్, మారా చంద్రమోహన్, నల్లమడుగు సురేందర్, బాల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే గంగారాం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎమ్మెల్యే కోమ్‌రెడ్డి రాములు, కౌశిక్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు శ్రావణ్‌రెడ్డి, నిజాంసాగర్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ యాల్లా సాయరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇ.గంగాధర్, పీసీ భోజన్న, తదితరులు పాల్గొన్నారు.



పెట్టుబడులు దక్కడం లేదు : మహిళా రైతుల ఆవేదన

ఆర్మూర్, జనవరి 6: పసుపు పంట సాగుచేస్తే పెట్టుబడులు కూడా దక్కడం లేదని ఆలూర్‌లో మహిళా రైతులు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎదటు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో రైతు సదస్సులో పాల్గొనడానికి వస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మార్గమధ్యలో పసుపు తోటలో మహిళా రైతులు బార్ల రజిత, ఒన్నాడి స్రవంతి, మంతెన చంద్రకళ, కళ్లెం భోజమ్మతో మాట్లాడారు. పసుపు సాగుకు అయ్యే పెట్టుబడి గురించి ఆరా తీశారు. ఎకరాన రూ. లక్ష నుంచి



రూ.1.20 లక్షల ఖర్చవుతుందని, ధర ఉండడం లేదని, నిజామాబాద్ గంజ్‌లో వ్యాపారులు మోసం చేస్తున్నారని మహిళలు వివరించారు. క్వింటాకు 10, 12 వేల ధర ఉంటేనే తమకు గిట్టుబాటు అవుతుందన్నారు.

రైతు సమస్యలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం : షబ్బీర్ అలీ, శాసన మండలి ప్రతిపక్షనేత



రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించు కోవడం లేదు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రైతులు చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదు. మద్దతు ధర, బోనస్ ఇవ్వడం లేదు. ప్రగతి భవన్‌కు మాత్రం రూ.300 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుంటు పడింది. మూడున్నరేళ్లలో ఏడు పంటలలో ఒక్కటి కూడా బాగా లేదు. ఎంపీ కవిత పసుపు బోర్డు విషయమై ఏడాదికో సినిమా చూపిస్తున్నారు. ఒక ఏడాది మంత్రిని, మరో ఏడాది రాందేవ్ బాబాను కలుస్తున్నారేగాని ఏమి సాధించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అబ్ధదాలే తప్ప నిజాలు ఎన్నడూ మాట్లాడడు. నిజం మాట్లాడితే బతకలేడు. తమ కుటుంబానికి పదవులు వద్దని, తాను కూడా పదవి తీసుకోనని కేసీఆర్ ప్రకటించాడు. కానీ ప్రస్తుతం మొత్తం కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది.

మద్దతు ధర కల్పించడంలో విఫలం.. - టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ ఉప నేత



రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇతర రాష్ట్రాలలో వరి, పత్తి, సోయాకు రూ. 500 బోనస్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ బోనస్ మన విధానం కాదంటున్నారు. రైతులను ఏ విధంగా ఆదుకుంటారో చెప్పడం లేదు. ఏపీలో పసుపు క్వింటాకు రూ.7 వేల చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. మిర్చికి రూ. 1500 బోనస్ ఇచ్చి ఆదుకున్నారు. తెలంగాణలో మాత్రం ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారు.

కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం : సురేష్ రెడ్డి



కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులకు న్యాయం జరిగింది. 2007లో తాను సభలో స్పీకర్‌గా ఉండి పసుపు కొనుగోలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాను. క్వింటాకు రెండు వేల ధర పలుకగా, మార్క్‌ఫెడ్ ద్వారా 4 వేలకు కొనుగోలు చేశారు. దాంతో 16 వేలకు చేరిందన్నారు. 1996లో శ్రీరాంసాగర్‌లో గోదావరి జలాల సద్వినియోగం విషయమై సమావేశం ఏర్పాటు చేశాం. యూరప్‌లో జరిగిన సమావేశానికి సైతం గోదావరి జలాలు తీసుకెళ్లాం. కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డిని తీసుకొచ్చి గుత్ప ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు పొలాలకు పారించాం. రైతులకు భరోసా కల్పించడానికే రైతులు సదస్సు ఏర్పాటు చేశాం.

శ్రీరాంసాగర్ జలాలు అందివ్వడం లేదు : మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి



ఎత్తిపోతల ద్వారా శ్రీరాంసాగర్ జలాలు అందివ్వడం లేదు. రబీలో నిజాంసాగర్ నీరు అందుతుందో లేదో ఆందోళనకరంగా ఉంది. మరో ఆరుతడులు అందివ్వాల్సి ఉంది. అలీసాగర్‌లో కేవలం ఒక్క మోటార్‌తోనే ఎత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసి, ఆలూర్ మండలం ఏర్పాటు చేయకుండా అన్యా యం చేశారు.

గవర్నర్‌పై అట్రాసిటీ కేసు విషయమై ఆలోచిస్తున్నాం : మధుయాష్కీ



దళితుడి పట్ల అసభ్యకరంగా మాట్లాడిన గవర్నర్‌పై అట్రాసిటీ కేసు విషయమై ఆలోచిస్తున్నాం. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తున్నారు. ఈ విషయమై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం. పసుపు బోర్డు విషయంలో ఎంపీ కల్వకుంట్ల కవిత అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం 48 బోర్డులు మూసివేస్తోంది. రైల్వే లైన్ 2013లో పూర్తయిది. 11 ప్రాజెక్టులలో ఇది ఒకటి. అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఆరితేరారు.



మోటార్ సైకిల్ సూపర్‌మెన్!



సర్కస్ ఫీట్లను నేల మీద చేసే వారిని చూస్తున్నా.. అమ్మో అనిపిస్తుంది! అవే సర్కస్ ఫీట్లను 20 నుంచి 40 అడుగుల ఎత్తులో ఆకాశంలో బైక్‌తో చేస్తే! ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు ఆకాశంలో కలసిపోతాయి.

బోల్డ్‌డాగ్స్ ఎఫ్ఎంఎక్స్.. బ్రిటిష్ ఫ్రీస్టైల్ మోటో క్రాస్ స్టంట్ టీమ్ ఇది. వీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి బైక్‌లతో రకరకాల సాహసాలు చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు.. ఒక దాని తరువాత మరొకటిగా ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతున్నారు.

ఇటీవల బ్రిటన్‌లోని సీబీబీసీ ఛానెల్లో అఫీషియల్లీ అమేజింగ్ అనే టీవీ షో ప్రసారమైంది. ఆ షో కోసం నిర్వహించిన ఫ్రీస్టైల్ బైక్ రైడర్ పోటీల్లో బ్రిటన్ నుంచి అనేక జట్లు పాల్గొన్నాయి. బోల్డ్‌డాగ్స్ టీమ్ కూడా పాల్గొని విజేతగా నిలిచింది. బైక్‌లతో ఆ జట్టు గాల్లో ఎగురుతూ చేసిన విన్యాసాలతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బైక్‌తో కలిసి గాల్లో బంతిలా గింగిరాలు కొడుతున్న స్టంట్‌మాన్‌లను చూసి ప్రేక్షకులు విస్తుపోయారు. కొన్ని క్షణాలపాటు బైక్‌హ్యాండిల్‌ను వదలి రెండుచేతులతో సీటును పట్టుకోని గాల్లో వేలాడటం, మళ్లీ హ్యాండిల్‌ను పట్టుకోవటం, 40 అడుగుల ఎత్తులో ఆకాశంలో దూసుకెళుతున్న బైక్‌మీద పాదాలతో నిలబడటం, బైక్‌ను పూర్తిగా వదిలి గాల్లో ఎగిరి మళ్లీ పట్టుకోవటం, బైక్‌తో సహా గాల్లో సున్నా ఆకారంలో గుండ్రంగా తిరగటం, జట్టు మొత్తం వరుసగా ఒకరి తరువాత మరొకరు గాల్లోకి ఎగురుతూ విన్యాసాలు చేయటం లాంటి రకరకాల సాహసాలకు కొదవే లేదు.



అయితే ఈ సాహసాలు చేయటంలో అంతులేని రిస్క్ దాగి ఉంది. అయినా అవేవి పట్టనట్టు బ్రిటన్‌కు చెందిన బోల్డ్‌డాగ్స్ ఎఫ్ఎంఎక్స్ టీమ్‌సభ్యులు అలా అలా...గాల్లో తేలిపోయారు. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో దీపాలే. అయితే వీరంతా సుశిక్షితులు. ఈ కళలో బాగా తర్ఫీదు పొందారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాహసాలు చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు చేతులు, కాళ్లు విరిగాయి. అయినా వారు దీన్ని మానలేదు. సాహసమే జీవితం అంటున్నారు.

పజిల్ పూరించండి

9			
7	2		
5	7	6	
4	6	?	8

జనరల్ నాలెడ్జ్

అద్వైత సిద్ధాంత కర్త ఎవరు?

పద్యం

విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండు కాడు
కొలని హంసలకడం గొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం: కొలనులో హంసల నడుమ కొంగ ఉన్నా, దాని జాతి భేదం గుర్తింపబడినట్లే, విద్యావంతుల మధ్య అవివేకి ఉన్నా వానికి వివేకం కలుగదు.

పొడుపు కథ



అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
వంటినిండా గాయాలు
కడుపునిండా రాగాలు

పదాలు కనుక్కోండి



sun
boat
heart
snail
puppy
carrot

l	c	b	s	u	n
h	a	o	m	l	y
e	r	a	u	i	p
a	r	t	i	a	p
r	o	l	j	n	u
t	t	i	t	s	p

జవాబులు

జనరల్ నాలెడ్జ్ : శంకరాచార్యులు
పొడుపు కథ : పిల్లనగ్రోవి
పజిల్ పూరించండి : 0
(టాప్ నుంచి 9 x 8 =72, 72 x 8 = 576, 576 x 8 = 4608)

జంబ్లింగ్ వర్డ్స్
1. STATUS
2. STORIES
3. ACTIVE
4. SHORTLY
5. REPORT

తేట తెలుగు

దోషము = పొరపాటు
మాసము = నెల
భంగము = ఆటంకం




నోరు తిరుగుతోందా?



FUZZY WUZZY WAS A BEAR
FUZZY WUZZY HAD NO HAIR
SO, FUZZY WUZZY
WASN'T REALLY FUZZY,
WAS HE?

బొమ్మ గీయండి



జంబ్లింగ్ వర్డ్స్

1. TASTSU ....
2. TSOIERS ....
3. TIACVE ....
4. SOHTLRY ....
5. PORRET ....

ఆణిముత్యం

ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో, పెత్తనం కాదు.

దారి కనుక్కోండి



తెలంగాణ భాష సాహిత్య సంస్కృతికి ఉపయోగపడని తెలుగు మహాసభలు

- ప్రముఖ రచయిత తిరుమల రావు
- నేను అన్నవారిని అణగదొక్కిన చరిత్ర తెలంగాణది : అందెశ్రీ


చర్చాగోష్టిలో మాట్లాడుతున్న తిరుమలరావ్, అందెశ్రీ, విమలక్క

నిజామాబాద్ కల్చరల్, జనవరి 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చేశామని చెప్పుకొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ భాష సాహిత్య సంస్తృతికి ఎలాంటి ఉపయోగంలేదని ప్రముఖ రచయిత తిరుమల రావు అన్నారు. తెలంగాణ భాష సాహితీ సంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేటు హోటల్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు.. ఒక విశ్లేషణ చర్చాగోష్టిలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా నిర్వహించిన మహాసభల వల్ల ప్రజా ధనం ఎంతగానో దుర్వినియోగం అయ్యిందన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో.. ఇప్పుడు ప్రజల కష్టాలను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలు సరిగ్గా పండకపోగా గిట్టుబాటు ధరలేక ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వం రూ. 50కోట్లతో సంబరాలు నిర్వహించడం శోచనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులెందరో ఉపాధి అవకాశంలేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. ప్రమఖ కవి అందెశ్రీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నేను అన్నవారిని అణగదొక్కిన చరిత్ర ఉందన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఒంటెద్దు పొకడలతో ముందుకు వెళుతుందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో కవులకు, రచయితలకు, కళాకారులకు సరైన స్థానం కల్పించకుండా సినీ పరిశ్రమకు నీరాజనాలు పలికిందన్నారు. తెలుగు పుట్టింది తెలంగాణాలోనే అని.. అలాంటి తెలంగాణలో ప్రజలతో మమేకమై జరగాల్సిన మహాసభలు వ్యక్తుల గొప్పకు వేదికైందన్నారు.

గాయకురాలు విమలక్క మాట్లాడుతూ.. గొప్పలకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల వల్ల ప్రభుత్వం సాధించింది శూన్యమన్నారు. జనుల సాహిత్యం, భాష, సంస్కృతుల విలువలేకుండా జాతరగా మహాసభలు నిర్వహించడం జరిగిందని, దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహించే యోచన చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం చర్చాగోష్టిలో 10 తీర్మాణాలను వక్తులు ముక్త కంఠంతో ఆమోదించారు. సిహెచ్.మధు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జూకంటి జగన్నాథం, శ్రీధర్‌రెడ్డి, వినాయక్‌రెడ్డి, గోవర్దన్, భానుమూర్తి, మధుసూధన్‌రావ్, సురేంద్రరాజు, ఎల్లారెడ్డి, చందు, రాజయ్య, లలిత, పంచరెడ్డి లక్ష్మన్, సాయిరెడ్డి, సిర్ప లింగం, ఎనిశెట్టి శంకర్, తుర్లపాటి లక్ష్మి, చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్

టమాట	రూ. 04	కాకరకాయ	రూ. 15	క్యాప్సికం	రూ. 15
బెండకాయ	రూ. 25	మునిగెకాయ	రూ. 60	గాజరుగడ్డ	రూ. 20
బీరకాయ	రూ. 25	వంకాయ	రూ. 11	పచ్చిమిర్చి	రూ. 20
దొండకాయ	రూ. 10	పాలకూర	రూ. 07	నిమ్మకాయ	రూ. 09
బిన్నిసుకాయ	రూ. 8	మెంతికూర	రూ. 13	దోసకాయ	రూ. 07
		కొత్తిమీర	రూ. 08	ఆలుగడ్డ	రూ. 08
		పుదీన	రూ. 15	గోబిగడ్డ	రూ. 08

అక్కడ ముక్కు మూసుకోవాల్సిందే..

- అధ్వానంగా రోడ్లు, మురుగు కాలువలు
- పేరుకుపోతున్న చెత్తకుప్పలు
- సమస్యల్లో చంద్రశేఖర్ నగర్ బైపాస్ కాలనీ

ఇందూరు జనవరి 6: నగరంలోని ప్రధాన రోడ్లు సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. చంద్రశేఖర్ నగర్ కాలనీని అనుకుని ఉన్న బైపాస్ రోడ్డు కాలనీ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నప్పటికి మౌలిక సదూపాయాలు లేవు. పాలకులు అధికారులు చిన్నచూపు కారణంగా అభివృద్ధి మాట దేవుడెరుగు కనీసం స్వచ్ఛత కూడా కానరావడం లేదు. రెండో డివిజన్ పరిధిలోని ప్రదాన రోడ్డు అనుకుని ఉన్నప్పటికి కాలనీలలో ప్రజలు నిత్యం సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ప్రధాన రోడ్డు మొత్తం అసంపూర్తిగా ఉండడంతో పాటు బీటి రోడ్డు ప్రక్కన ఎగుడు దిగుడుగా మారి గుంతలమయంగా తయారయ్యింది. భారీ వాహనాలు వచ్చాయంటే రోడ్డు పక్కకు దిగడానికి కూడా వీలులేని పరిస్థితి దీంతో ద్విచక్ర వాహన దారులు తరచు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రయాణించేటప్పుడు మాత్రం ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తారు. ఆ తర్వాత పరిస్థితి షరామాములే. మురుగు కాలువలు స్థానికులు తవ్వుకున్నవే కావడంతో పారుదల సక్రమంగా ఉండదు. పారిశుధ్య కార్మికులు పూడికలు తీయరు. దీంతో ముక్కుపుటాల అదిరేలా దుర్గంధం వ్యాపిస్తోంది. ఆ ప్రాంతంలో ప్రతీ ఒక్కరూ ముక్కు మూసుకోవాల్సిందే. దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయని కాలని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రక్కనే గల దుకాణాల యజమానులు చెత్తను కూడలి వద్ద, ఆటో స్టాండ్ సమీపంలో వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారవున్నాయని స్థానికులు వాపోతున్నారు. కాలనీలో ప్రధాన బైపాస్ రోడ్డు ప్రక్కన ఎక్కడ పడితే ఆక్కడ పిచ్చి మొక్కలు మొలచి క్రిమి కీటకాలకు నిలయంగా మారాయి. అటోలు, చిరు వ్యాపారుల అక్రమణతో రోడ్డు కుచించుకుపోయింది. తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. నగరం కార్పొరేషన్ స్థాయికి ఎదిగినప్పటికి కనీసం మురుగు పారుదల జరిగేందుకు కాలువల నిర్మాణం కూడా జరగలేదంటే నగరంపై పాలకులకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల ప్రక్కనే ఉన్నా కనీస సౌకర్యాలు లేవు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం తవ్విన గోతులు ప్రస్తుత సమస్యలకు అదనం. తవ్వి పడేసిన రోడ్లను సరిగా పుడ్చకపోవడంతో నడిరోడ్లపై గుంతలు ఎర్పడి కాలనీలలో రోడ్లు ఉపయోగానికి అనుకూలంగా లేవు. ప్రజలు తరచూ గుంతల్లో పడుతున్నారు. బైపాస్ రోడ్డు నుంచి వెళ్లే వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడంలో ప్రజలు భయభ్రాంతుకు గురవు తున్నారు. కాలనీలో వాహనాల రాకపోకలకు తీవ్ర అటంకాలు ఏర్పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.



పునరుదర్ధరణకు నోచని రోడ్డు





పేరుకు పోయిన మట్టి కుప్పలు.. చెత్త కుప్పలు

మేం ప్రతిజ్ఞలు చేయం.. పనులు మాత్రమే చేస్తాం

- ఎంపీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ రూరల్, జనవరి 6: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ప్రతినిదులమంతా రాష్ట్ర అభివృద్ధి కోసం పనులు మాత్రమే చేస్తామని, గడ్డాలు పెంచుకుని ప్రతిజ్ఞలు చేయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మాక్లూర్ మండలం మాణిక్‌బండార్ గ్రామంలో 'మన ఊరు... మన ఎంపీ' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి ఎంపీ కవిత సాయంత్రం మాణిక్ బండార్‌లో పర్యటించారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంపీకి ఘనస్వాగతం పలికారు. ఎంపీ కవిత గ్రామంలో పలు కాలనీల్లో తిరిగి మహిళలతో ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. గత నలభై ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం మూడేళ్లలో జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ కేటాయించనన్ని నిధులు తాను ఎంపీ అయిన తర్వాత ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయల నిదులతో అభివృద్ధి పనులు చేశానన్నారు. ఎంపీగా నామినేషన్ వేసిన తర్వాత మొదటిసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించింది ఇక్కడినుంచేనని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంతో అత్యంత మెజారిటీ ఇచ్చిన గ్రామానికి తనవంతు సహాయంగా ఎంతో అభివృద్ధి చేశానన్నారు. దానికి తోడు మరో 5 కోట్ల నిధులను సైతం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మాణిక్ బండార్‌కు వరాల జల్లు

ఎంపీ కవిత మాణిక్‌బండార్‌కు వరాల జల్లు కురిపించారు. బంజారా భవన్, సేవాలాల్ మందిరం, రూ.3కోట్ల వ్యయంతో ఫులాంగ్‌వాగుపై బ్రిడ్జినిర్మాణం, మహాలక్ష్మి నగర్‌లోని 160కుటుంబాలకు ఆసరాగా ఇళ్ల పట్టాల మంజూరు, డబుల్‌బెడ్ రూం పథకంలో 200ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

చిన్నారులతో ఆడిపాడిన ఎంపీ

మాణిక్‌బండార్‌కు చెందిన చిన్నారులు బతుకమ్మలను పేర్చి ఆడారు. స్టేజీ మీద ఉన్న ఎంపీ కవిత కిందికి దిగివచ్చి చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడి, పాటలు పాడి చిన్నారులను ఆశ్చర్యపరిచారు. పిల్లలతో సెల్ఫీలు దిగారు.

రైతుల ఒంట్లో బుల్లెట్లు దింపిన ఘన చరిత్ర కాంగ్రెస్‌ది..

- ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి

జిల్లాలోని ఎర్రజొన్న రైతులు, పసుపు రైతులు మద్దతు ధర కావాలని రోడ్డెక్కితే గత ప్రభుత్వం రైతుల శరీరాల్లో బుల్లెట్లు దింపిన ఘన చరిత్ర కాంగ్రెస్ వారిదేనన్నారు. అటువంటి నేతలు ఇప్పుడు రైతు సదస్సులు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆకుల రాంకిషన్ రావు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

వాసవీ వనిత కోటగల్లి అధ్యక్షురాలిగా మంజుల

ఇందూరు, జనవరి 6: వాసవీ వనిత క్లబ్ కోటగల్లి శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శనివారం నగరలోని కోటగల్లి సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షురాలిగా మంజుల, ప్రధాన కార్యదర్శిగా రాణి, కోశాధికారిగా అపర్ణ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ప్రతినిధులు ఇరుకుల వీరేశం, విశ్వనాథం శ్రీనివాస్, కొక్కొండ లక్ష్మిపతి, గుడిపల్లి రమేష్, దొంతుల లింగయ్య, చిదుర మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.



ఎన్నికైన మంజుల, రాణి, అపర్ణ

'విశ్వవికాస్'లో ముగ్గుల పోటీలు

నిజామాబాద్ అర్బన్, జనవరి 6: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గాయత్రీనగర్‌లో గల విశ్వవికాస్ పాఠశాలలో శనివారం విద్యార్థుల మాతృమూర్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చూడముచ్చటైన ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అప్పారావ్, డైరెక్టర్ రామ్మోహన్‌రావ్, ప్రిన్సిపల్ సుస్మిత తదితరులు పాల్గొన్నారు.



ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ఓ మహిళ

ముస్లింల అభివృద్ధికి నిధుల కొరత లేదు

- ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా నిలవండి
- బైతుల్‌మాల్ సంస్థ సేవలు అభినందనీయం
- ఆర్థిక సహకారం అందిస్తా: కల్వకుంట్ల కవిత

ఇందూరు, జనవరి 6: ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎన్ని నిధులు ఖర్చయినా వెనుకాడకుండా ముస్లింల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఎంపీ కవిత మాలపల్లిలో బైతుల్‌మాల్ సంస్థ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. యువతకు వివిధ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ సామాజికంగా చేయూతనిస్తున్న స్వచ్ఛంద సంస్థ బైతుల్‌మాల్ సేవలు అభినందనీయమన్నారు. యువతకు నైపుణ్య, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఉచిత టైలరింగ్, కంప్యూటర్, మెహంది, కోర్సులతో శిక్షణ నివ్వడం హర్షనీయమన్నారు. అసంపూర్తిగా నిలిచిపోయిన భవన నిర్మాణనికి అవసరమైన నిధులు తన ఎంపీ నియోజకవర్గ అభివృద్ది నిధుల నుండి కేటాయిస్తానని ప్రకటించారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు సర్టిఫికెట్‌లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, సంస్థ అధ్యక్షుడు అసదుల్లా బేగ్, కార్యదర్శి షేర్ అలీషా, మహ్మద్ అలీఖాన్, తారిక్ అన్సారి, రెహన్, ముజాయిద్ అల, బబ్బు, ఇమ్రాన్ షాజీద్, నవిద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.



నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న కవిత

ఆ వైద్యులపై చర్యలు తీసుకోండి

- డీఎంఈకి ఫిర్యాదు చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్

పెద్దబజార్, జనవరి 6: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న పలువురు వైద్యులు విధులలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీఎంఈకి ఫిర్యాదు చేసినట్లు ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు తీసుకోకుండా విధులకు గైర్హాజరు అవుతుండడంతో సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోక పోవడంతో గైర్హాజరు అవుతున్న వైద్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎంఈకి సిఫారసు చేశామన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు డి.రాజేశ్వర్, రేవంత్, పి.రాజశేఖర్ బి.సుజాత, పి.శివరాజ్, సి.హెచ్.శ్రీకాంత్, పుజారి ఉపేంద్ర, పుజారి గౌతమి తదితరులపై వేటు వేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.

నిజామాబాద్ అర్బన్

నిజామాబాద్ దక్షిణం - నిజామాబాద్ ఉత్తరం

బ్రాహ్మణ డైరీని ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ కల్చరల్, జనవరి 6: నిజామాబాద్ బ్రాహ్మణ శాఖ రూపొందించిన 2018 డైరీని పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత శనివారం ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, తెలంగాణ రాష్ట్ర అర్చక వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని అన్నారు. బ్రాహ్మణులు, అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు అనిల్, మోహన్‌శర్మ, మధుసూదన్ జోషి తదితరులు పాల్గొన్నారు.

అవీ ఇవీ..

కలెక్టర్ రామ్మోహన్‌కు బీజేపీ నేతల అభినందన



కలెక్టర్‌ను అభినందిస్తున్న నాయకులు

పెద్దబజార్, జనవరి 6: నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్‌ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త కలసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆయనను గుప్త కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అంతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, బి.జె.వై.ఎం. నాయకులు దొంతుల రవి, గంగేని రాజలింగం, నాగోళ్ల లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

'విద్యార్థులు వివేకానందుడిని ఆదర్శంగా తీసుకువాలి'



వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

నిజామాబాద్ కల్చరల్, జనవరి 6: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శనివారం రామకృష్ణ విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. వ్యాస రచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానం దుడు హిందూ జాతికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతీ విద్యార్థి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని సూచించారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాస రచన పోటీల్లో 225 మంది, ఉపన్యాస పోటీల్లో 66 మంది, చిత్రలేఖనంలో 98 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో రామకృష్ణ పరమహంస శిష్యులు సముద్రాల శశిరేఖ, మాధురి, రామ లక్షీ రుక్మిణి, అనురాధ, శారద, మానస, జి.శారద పాల్గొన్నారు.

పడిగెల పాఠశాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకుడు

వేల్పూర్, జనవరి 6: మండలంలోని పడిగెల గ్రామ ఉన్నత పాఠశాలను శనివారం రాష్ట్ర పరిశీలకుడు ఎ. దామోదర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం, విద్యార్థుల ప్రగతి, త్రీఆర్‌కు సంబంధించిన అన్ని రికార్డులను ఆయన పరిశీలించారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అభినందనల వెల్లువ

▸▸ **రెండోసారి పీసీసీ సారథిగా ఎంపిక పట్ల జిల్లా కాంగ్రెస్ నేతల హర్షం**

నిజామాబాద్‌అర్బన్, జనవరి 6: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తిరిగి నియమితులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను హైదరాబాద్ వెళ్లే మార్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్‌గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్ బిన్ హుందాన్, ఇతర ముఖ్య నేతలు ఆయనకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఉత్తమ్ నాయకత్వంలో 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జిల్లా నేతలు అన్నారు. అధ్యక్షుడిగా నియామకం అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నగేష్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్‌గౌడ్, బంటు బలరాం, నరేందర్‌గౌడ్, ఈసా సహా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అభినందిస్తున్న జిల్లా నాయకులు

క్రీడాకారులకు సర్కారు ప్రోత్సాహం

▸▸ **ఫుట్‌బాల్ క్రీడాకారులకు జెర్సీల బహూకరణ కార్యక్రమంలో ఎంపీ కవిత**

ఇందూరు, జనవరి 6: క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని వంశీ హోటల్‌లో నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 'మహిళల ఛాంపియన్ షిప్-2018'లో పాల్గొనే క్రీడాకారులకు జెర్సీలను అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారన్నారు. జాగృతి సంస్థ కూడా క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందజేస్తోందన్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు అవసరమై ఖర్చులు భరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నెడ్‌క్యాప్ చైర్మన్ ఎస్.ఎ. అలీం, నరాల సుధాకర్, ఫుట్‌బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ షకీల్, మహ్మద్ ఖలీవ్, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.




క్రీడా దుస్తులను పంపిణీ చేస్తున్న కవిత

కల్యాణ లక్ష్మీ పేదింటి ఆడపిల్లలకు వరం

▸▸ **ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త**

ఇందూరు, జనవరి 6 : సీ.ఎం. కె.సి.ఆర్. ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ పథకం పేదింటి ఆడపిల్లలకు వరమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త అన్నారు. శనివారం నగరంలోని 39వ డివిజన్‌లో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నగరంలోని అర్సపల్లిలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడంతో పాటు తనవంతు కానుకగా నూతన దంపతులకు ప్యాంటు, షర్టు, చీర, స్వీటు ప్యాకెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్, పథకాలు ప్రవేశపెట్టి పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల భారాన్న తగ్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఖుద్దూస్, నాయకులు నవీన్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.



కల్యాణలక్ష్మీ చెక్కు, నూతన దుస్తులు అందజేస్తున్న ఎమ్మెల్యే గుప్త

'యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి'

నిజామాబాద్ కల్చరల్, జనవరి 6 : యువత పాశ్చాత్య ధోరణిలో వెళ్ళకుండ సేవా కార్యక్రమాల్లో ముందు నిలవాలని ప్రముఖ న్యాయవాది హన్మంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని గౌతంనగర్ ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మానవత్వపు మరోకోనం 2018 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువత చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చేయాలని అన్నారు. ఇందూరు యువత చేసే సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. నెహ్రూ యువకేంద్రం సమన్వయకర్త రాంచందర్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో లక్ష్మాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం వైపు నడవాలని అన్నారు. ఇందూరు యువత అధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ మానవత వాదుల సౌజన్యంతోనే ఇందూరు యువత సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. న్యాయవాది రాజ్‌కుమార్ సుభేదార్, హరిప్రసాద్, అరుణ, రాంచందర్ గైక్వాడ్, తదితరులు పాల్గొన్నారు.

అవీ ఇవీ..

కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేత సిర్ప కిరణ్



కిరణ్‌కు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నిజామాబాద్ అర్బన్, జనవరి 6: టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి సిర్ప కిరణ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలూరులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కిరణ్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తన రాజకీయ గురువు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నగర కాంగ్రెస్ ఇన్‌చార్జీ మహేష్‌గౌడ్‌లు పాల్గొన్నారు.

'బీసీ' క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కవిత



క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కవిత

ఇందూరు, జనవరి 6: బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ రూపొందించి నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం ఎంపీ కవిత ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. మేయర్ సుజాత, ఎమ్మెల్యేలు గణేష్ గుప్త, జీవన్‌రెడ్డి, సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్, అంజనేయులు, రవీందర్, బాబురావు, శంకర్, శోభ, దేవేందర్, శ్రీలత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

శ్మశానవాటిక పనులకు భూమిపూజ



పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ

నిజామాబాద్ అర్బన్, జనవరి 6: నగరంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో రూ.5 లక్షల ఎమ్మెల్సీ నిధులతో చేపట్టనున్న శ్మశాన వాటిక నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆకుల లలిత శనివారం భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రూ.3 లక్షల నిధులతో నిర్మించనున్న దోబీఘాట్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణతార, ఒడ్డెపు లింగం, ఉష, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.


విజ్ఞాన యాత్రతో విద్యార్థినులు

మైసూర్ బయలుదేరిన గురుకుల విద్యార్థినులు

డిచ్‌పల్లి, జనవరి 6: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థినిలు ఆరుగురు ఉపాధ్యాయులతో కలిసి శనివారం విజ్ఞాన యాత్రలో భాగంగా మైసూర్ బయలుదేరి వెళ్లారు. మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్ తదితరాలను వారు సందర్శిస్తారని ఆర్‌సివో సిందు తెలిపారు.

క్లుప్తంగా..

21న విద్యార్థుల కోసం ఉచితంగా గణపతి మహా అర్చన

నిజామాబాద్ రూరల్, జనవరి 6: విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి మెరుగుపర్చేందుకు ఉచితంగా విద్యా సాఫల్య సిద్ధి మాతంగిణీ గణపతి మహా అర్చన నిర్వహించనున్నారు. శనివారం బోర్గాం(పి)లోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆలయ అర్చకుడు అరుణ్‌కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న ఆదివారం ఉదయం 8.45 గంటలకు గణపతి మహా అర్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అర్చనలో 25 వేల మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు. సామూహిక అర్చనలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికీ ఉచితంగా సరస్వతీ కలము ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, అందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదన్నారు.

రూరల్ మండలంలో గ్రామ సభలు

నిజామాబాద్ రూరల్, జనవరి 6: నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో గ్రామ సభలు నిర్వహించారు. పాంగ్రాలో సర్పంచ్ కెప్టెన్ భీంసింగ్, మంచిప్పలో సర్పంచ్ సునీత, బోర్గాం(పి)లో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభలు జరిగాయి. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ వాలంటీర్లు పాల్గొన్నారు.

ముదక్‌పల్లిలో 18 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు

నిజామాబాద్ రూరల్, జనవరి 6: మోపాల్ మండలం ముదక్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాలకు చెందిన 18 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసినట్లు డాక్టర్ నారాయణరావు తెలిపారు. ఈ నెల 18 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం నిర్వహిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ధర్మారంవాసి ప్రవీణ్ మృతి

డిచ్‌పల్లి, జనవరి 6: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ధర్మారం(బి) గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ ప్రవీణ్ కుమార్ (45) నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును రెండు రోజుల క్రితం స్థానిక వీరబ్రహ్మంగారి గుడి ఎదుట డీసీఎం వాహనం ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఎయిర్ బెలూన్స్ ఉన్నా ప్రవీణ్‌కు నడుము దిగువ భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. తొలుత నిజామాబాద్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయనకు భార్య భార్య మేరి, కొడుకు రాజశేఖర్, కూతురు పూజ ఉన్నారు.

అభివృద్ధి చేస్తున్నాం.. ఆదరించండి

- ప్రొఫెసర్ జయ శంకర్ విగ్రహావిష్కరణ సభలో ఎంపీ కల్వకుంట్ల కవిత



కొరట్‌పల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ.. మాట్లాడుతున్న కవిత

డిచ్‌పల్లి, జనవరి 6: గ్రామాల అభ్యున్నతి కోసం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా రాబోయే రోజుల్లో కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని కొరట్‌పల్లిలో గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆమె ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కవిత మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కొరట్‌పల్లిలో జరిగిన అభివృద్ధిని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని కవిత సవివరంగా పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో గ్రామంలో పింఛనర్ల సంఖ్య 220 నుంచి 550కి పెరిగిందన్నారు. మిషన్ కాకతీయ పథకం కింద రూ.1.30 కోట్ల వ్యయంతో చెరువుల్లో పూడికలు తీయించి, మరమ్మతు చేయించామన్నారు. కల్యాణలక్ష్మీ కింద 8 మంది పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, షెడ్ కోసం రూ.25 లక్షలు, మోటాటిరెడ్డి కల్యాణ మండపం, విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపం, ముదిరాజ్ సంఘ భవనం, గంగపుత్రుల సంఘ భవనాలకు రూ.5 లక్షల వంతున ఇచ్చామన్నారు. సీసీ రోడ్లకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 14 ఏళ్ల క్రితం అమరవీరుల స్థూపాన్ని తన తండ్రి కేసీఆర్ ఆవిష్కరించారని కవిత గుర్తుచేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల దరఖాస్తులను ఎమ్మెల్యే బాజి రెడ్డికి ఇవ్వాలన్నారు. సర్పంచ్‌లు బాగిర్త, మోహన్, ఎంపీపీ ఇందిర, జడ్పీటీసీ సుజ, రాములు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శిలాతీర్థ

వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు


స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తున్న భక్తులు

జక్రాన్‌పల్లి, జనవరి 6: మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల శిలాతీర్థ శ్రీనివాస పుణ్యక్షేత్రంలో శనివారం ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారుజామునుంచే భక్తులు కొండపై చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయంలో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు వేంకటేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించిన పల్లకీలో కొండపై చుట్టు ఊరేగించి ఆ తర్వాత గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. స్వామివారికి వీధి వీధిలోనూ మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్‌గౌడ్, కోశాధికారి నర్సారెడ్డి, భక్తులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ

- ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

డిచ్‌పల్లి, జనవరి 6: మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన లింబాద్రిగుట్ట ఆలయానికి వెళుతూ మార్గమధ్యంలో కొద్ది సేపు మండల కేంద్రంలో ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు మండల టీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికి పుష్ప గుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం భూపతిరెడ్డి మాట్లాడుతూ డిచ్‌పల్లి మండలంలో అన్ని గ్రామాల అభివృద్ధి కోసం తన ఎమ్మెల్సీ విరివిగా నిధులను మంజూరుచేస్తానని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తన ధ్యేయ మన్నారు. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా తనకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయ కులు కంచెట్టి గంగాధర్, డాక్టర్ శాదుల్లా, కిషన్ నాయక్, సుదర్శన్, శ్రీనివాస్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మునిపల్లిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ


రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేస్తున్న సర్పంచ్

జక్రాన్‌పల్లి, జనవరి 6: మండలంలోని మునిపల్లి గ్రామంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం సర్పంచ్ బాయి సాయన్న, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎన్. సాయిరెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. కుమ్మరి ధర్మన్నకు రూ.10 వేలు, ఆర్.లక్ష్మన్‌కు మంజూరైన రూ.20 వేల చెక్కులను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ హసేన్, చిన్నసాయిరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయండి

- పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు


పీసీసీ అధ్యక్షుడు ఉత్తంతో సెల్ఫీ దిగుతున్న నాయకులు

ధర్పల్లి, జనవరి 6: కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రానికి వస్తున్న ఉత్తమ్‌కుమార్‌కు ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద ధర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడు న్నరేళ్లు గడిచినా అమలు చేయలేదన్నారు. టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ ప్రజలను చైతన్య పరచాలన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్‌గౌడ్, నాయకులు లాలాగౌడ్, పెద్దబాల్‌రెడ్డి, అబ్దుల్ హమీద్, ఆనీఫ్, లింబాగౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

అవీ ఇవీ..

సమస్యలు ఎందుకు పరిష్కరించట్లే..

- గ్రామ సభల్లో అధికారుల నిలదీత


గ్రామ సభలో పాల్గొన్న ప్రజలు

జక్రాన్‌పల్లి, జనవరి 6: సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎందుకు పరిష్కరించడం లేదని వివిధ గ్రామ సభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. గతంలో ఇచ్చిన వినతులు పరిష్కారం కానప్పుడు సభలు నిర్వహించడం వల్ల లాభమే మిటని ప్రశ్నించారు. దీంతో శనివారం లక్ష్మాపూర్, సికింద్రాపూర్, తొర్లికొండలో జరిగిన గ్రామసభల్లో అధికారులు బిక్కమొహం వేశారు. సర్పంచ్‌లు సవిత, లక్ష్మీ మంజుల, ఎంపీటీసీలు రాజు, కవిత, రాజశేఖర్, ఈవోపీఆర్డీ శాంతికుమార్, కార్యదర్శులు రాజేశ్వర్, కృష్ణయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ప్రారంభమైన భజన పోటీలు


భజనలు చేస్తున్న కళాకారులు

జక్రాన్‌పల్లి, జనవరి 6: మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో రెండు రోజులపాటు జరిగే భక్త జన భజన మండలి పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు లింగం, మండల అధ్యక్షుడు దశాగౌడ్‌లు ప్రారంభించారు. ఈ పోటీల్లో 25 భజన మండళ్లు పాల్గొంటున్నాయి. ఆదివారం జరిగే కార్యక్రమంలో విజేతలకు ఎమ్మెల్యే బాజిరెడ్డి బహుమతులను అందజేస్తారు.

ధర్మారం(బి)లో ఉచిత వైద్య శిబిరం


వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు

డిచ్‌పల్లి, జనవరి 6: ధర్మారం(బి) ప్రభుత్వ పాఠశాలలో ఆయుష్ వైద్యులు డాక్టర్ రమణమోహన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీవిద్యార్థులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. శీతా కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ రమణమోహన్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాలలను తనిఖీ చేసిన మానిటరింగ్ అధికారి

నవీపేట, జనవరి 6: మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మోపన్‌పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను శనివారం రాష్ట్ర విద్య మానిటరింగ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు చదవడం, రాయడంతోపాటు గణితానికి సంబంధించిన పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈవో గణేష్‌రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు.

అవీ.. ఇవీ..

ఇగ్నో దూరవిద్య దరఖాస్తు గడువు పొడగింపు

బోధన్ రూరల్, జనవరి 6: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగించినట్లు బోధన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వర్రప్రసాద్, అధ్యయన సమన్వయకర్త లింగన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఇగ్నో యూనివర్సిటీ పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 31వరకు గడువు పొడగించినట్లు పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉందన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తివున్న విద్యార్థులు బోధన్ డిగ్రీ కళాశాలలోని ఇగ్నో అధ్యయన కేంద్రంలో సంప్రదించాలన్నారు.

'వ్యవసాయ సమాచారం అందించాలి'

ఎడపల్లి, జనవరి 6: రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం పక్కాగా అందించాలని, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ, ఇతర పథకాలపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలని రైతులు గ్రామసభలో కోరారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, పోచారంలో శనివారం గ్రామసభలు జరిగాయి. గ్రామంలోని పలు సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి నిధులు కావాలని రూర్బన్ పథకం ద్వారా ప్రణాళిక పంపినట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పుష్ప, అశోక్‌సింగ్, ఎంపీటీసీలు జక్కు పోశెట్టి, ప్రమీల, ఉప సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి నగేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

టీఎన్‌వీఎస్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు

నవీపేట, జనవరి 6: స్వామి వివేకానంద జయంతి వారోత్సవాల్లో భాగంగా శనివారం నవీపేటలో తెలంగాణ నవ నిర్మాణ విద్యార్థి సేన ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ హాస్టల్‌లో కబడ్డీ పోటీలను తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్ఐ నరేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌వీఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సాయితేజ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

'వ్యాపార సముదాయాల నిర్వాహకులను ఆదుకోవాలి'

ఎడపల్లి, జనవరి 6: మండల కేంద్రంలోని సంతలో గత ముప్పయ్యేళ్లుగా వ్యాపార సముదాయాలు కొనసాగిస్తున్న నిర్వాహకులపై ఈమధ్య జరుగుతున్న దాడులను అరికడుతూ ఆదుకోవాలని కోరుతూ ఫ్రెండ్స్ మార్కెట్ యార్డు అసోసియేషన్ సంఘ సభ్యులు శనివారం ఎస్ఐకి వినతిపత్రం అందజేశారు. సంతలో వ్యాపార సముదాయాలతో జీవనం సాగిస్తూ స్థానిక పంచాయతీకి గత కొన్నేళ్లుగా పన్నులు చెల్లిస్తున్న తమపై కావాలనే కొందరు దాడులు చేసి షెడ్లను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అరికట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసినవారిలో ఫ్రెండ్స్ మార్కెట్ యార్డు అసోసియేషన్ అధ్యక్షుడు షేక్‌జావీద్, కార్యదర్శులు నజీర్, ఇస్మాయిల్‌ఖాన్, అబ్దుల్‌సత్తర్ ఉన్నారు.

సంపూర్ణ గ్రామీణ తపాల జీవిత బీమా గ్రామంగా గాంధీనగర్

నవీపేట, జనవరి 6: మండలంలోని జన్నేపల్లి పంచాయతీ పరిధి గాంధీనగర్‌ను సంపూర్ణ గ్రామీణ తపాల జీవిత బీమా గ్రామంగా పోస్టల్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు శనివారం గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ సుచిస్మితసేన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామంలో 129 గృహాలుండగా, ఇందులో ఇంటికొకరు చొప్పున 136 మంది గ్రామీణ తపాల జీవిత బీమాను పొందారు. దీనికి సంబంధించిన బాండ్లను ఆమె చేతుల మీదుగా అందజేశారు. గ్రామాన్ని సంపూర్ణ గ్రామీణ తపాల జీవిత బీమా గ్రామంగా గుర్తింపు పొందేందుకు కృషిచేసిన బీపీఎం సుధాకర్‌రావును శాలువ, మెమెంటోతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ పోస్టల్ సూపరింటెండెంట్ నిరంజన్, జడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, బినోల సొసైటీ చైర్మన్ కిషోర్‌రావు, జన్నేపల్లి ఉప సర్పంచ్ వీరేందర్ రావు, నవీపేట ఎంపీటీసీ సూరిబాబు, సంజీవరావు, నర్సయ్య, వివిధ గ్రామాల బీపీఎంలు, గ్రామస్థులు పాల్గొన్నారు.



బీమా బాండ్లను అందజేస్తున్న ఉమ్మడి జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్

'రైతులను మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి'

నవీపేట, జనవరి 6: నవీపేట, రెంజల్, మాక్లూర్ మండలాలకు చెందిన పలువురు రైతుల ధాన్యం సేకరించి, 50లక్షల రూపాయలతో ఉడాయించిన రెంజల్ మండలానికి చెందిన ధాన్యం వ్యాపారి అమ్రాద్ యోగేష్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్ కోరారు. నవీపేట గాంధీనగర్‌లో బాధిత రైతులను శనివారం ఆయన పరామర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు పేరిట మోసం చేయడం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బినోల పీఏసీఎస్ చైర్మన్ కిషోర్‌రావు, నవీపేట ఎంపీటీసీ సూరిబాబు, సంజీవ్‌రావు, బిక్కు, రచ్చ నర్సయ్య తదితరులున్నారు.

జన్నేపల్లి ఎస్సెస్సార్ పాఠశాలలో విద్యార్థులకు జానపద నృత్య పోటీలు



నృత్యాలు చేస్తున్న విద్యార్థినులు

నవీపేట, జనవరి 6: మండలంలోని జన్నేపల్లి ఎస్సెస్సార్ పాఠశాలలో శనివారం రాత్రి పాఠశాలకు చెందిన విద్యార్థులకు జానపద నృత్య పోటీలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన సుమారు రెండొందలమంది విద్యార్థులను గులాబీ, ఆకుపచ్చ, పసుపచ్చ, నీలం రంగు గ్రూపులుగా విడదీసి, జానపద నృత్యాలు, గీతాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండకోనల్లో, పల్లుపల్లున గజ్జల, బోనాలు, పెద్దపులి, మందులోడ వంటి పాటలపై విద్యార్థులు డ్యాన్సులు చేసి, ఆహూతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సెస్సార్ విద్యా సంస్థల డైరెక్టర్ మారయ్య గౌడ్, కరస్పాండెంట్ హరిత, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మ దహనం

బోధన్ రూరల్, జనవరి 6: దళితులపై దాడులకు నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుణప్రసాద్ మాట్లాడుతూ, మహారాష్ట్రలోని భీమకోరేగావ్‌లో దళితులపై మతోన్మాద శక్తులు, ఆరెస్సెస్ శక్తులు దాడులకు పాల్పడ్డారన్నారు. మహారాష్ట్రలోని భీమ కోరేగావ్‌లో దళితులపై దాడులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ పాలనలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. దళితులపై దాడులు చేసినవారిని అరెస్టు చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబీద్ అలీ సెట్, హరికాంత్ చారి, కలీం, షైమద్, సత్యనారాయణ, రవీందర్‌రెడ్డి, మోచిరాం, గంగాధర్, దాము, నక్క లింగారెడ్డి, సంగ్రామ్, శేఖర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.



దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం

'హిందువులపై జరుగుతున్న అరాచకాలను తిప్పి కొట్టాలి'

ఎడపల్లి, జనవరి 6: హిందువుల సంస్కృతి, సంప్రదాయాలపై జరుగుతున్న అరాచకాలను యువత తిప్పి కొట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. షిరిడి వెళ్తున్న ఆయన శనివారం మండల కేంద్రంలో కాసేపు సేద దీరి, అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక హిందూ సోదరులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో దేశం హిందూ రాజ్యంగా అవతరిస్తుందని, ఇతర మతాలపై పెరుగుతున్న ఆసక్తి తగ్గుతుందని, ఉగాదిని ప్రతి హిందువూ నూతన సంవత్సరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు హన్మాండ్లు, ముత్యం, సూర్యనారాయణ, నవీన్, నిశాంత్, పవన్, శేఖర్‌గౌడ్ తదితరులున్నారు.

'బాధితులపై చర్యలు తీసుకోవాలి'

రెంజల్, జనవరి 6: మండలంలోని నీలా గ్రామంలోని నిజామాబాద్, ధర్మాబాద్ రహదారిపై దళితులు మైనార్టీలు శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ, మహారాష్ట్రలోని భీమా కోరేగావ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి బాధితులందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రకుల పెత్తందారీతనం నశించాలంటూ నినాదాలు చేశారు. లింగం, నసీర్, అన్వర్, సాయిలు, భూమయ్య తదితరులున్నారు.

విద్యార్థులకు నిఘంటువుల పంపిణీ

కోటగిరి, జనవరి 6: స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు అడ్కాస్‌పల్లి గ్రామానికి చెందిన జీయోగానంద్ తనవంతు సహాయంగా 128 నిఘంటువులను శనివారం అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్‌రావు, ఎస్ఎంసీ చైర్మన్ శంకర్, మాజీ హెచ్ఎం ప్రభాకర్, రమేష్, మోహన్ పాల్గొన్నారు.

'కలిసికట్టుగా విధులునిర్వహించాలి'

ఎడపల్లి, జనవరి 6: పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కలిసికట్టుగా విధులను నిర్వహించాలని బోధన్ ఏసీపీ రఘు అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్ఐ టాటాబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఇంటర్వ్యూ

రైతులకు అందుబాటులో మార్కెట్ సేవలు



కడావత్ పూర్యనాయక్,
మార్కెట్ కమిటీ కార్యదర్శి, వర్ని

ఆంధ్రజ్యోతి: మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు?

కార్యదర్శి: 2006లో బోధన్ నుంచి విభజింపబడిన వర్ని మార్కెట్ కమిటీ ద్వారా ప్రతి ఏడాది కమిషనర్ ఇచ్చిన టార్గెట్‌ను అధిగమిస్తూ రైతులకు అందుబాటులో సేవలందిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి: 2017-18లో ఎంతమేర లక్ష్యం పూర్తిచేశారు?

కార్యదర్శి: 2017-18లో రూ.1.40కోట్ల లక్ష్యానికిగానూ, డిసెంబరు నాటికి రూ.2.4కోట్ల లక్ష్యాన్ని పూర్తిచేయడం జరిగింది.

ఆంధ్రజ్యోతి: రైతుబంధు పథకం కింద ఈ ఏడాది ఎంతమంది రైతులకు రుణాలు అందజేశారు?

కార్యదర్శి: రైతుబంధు పథకం కింద ఈ ఏడాది 166మంది రైతులకు 1.74కోట్ల రూపాయలు ఆరు నెలల కాలం వడ్డీ లేకుండా ధాన్యం నిల్వలపై రుణాలందించడం జరిగింది.

ఆంధ్రజ్యోతి: రైతులకు అందిస్తున్న సేవలు ఏమిటి?

కార్యదర్శి: మార్కెట్ కమిటీ గోదాం, సొంత కార్యాలయం, సీసీరోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు చేస్తున్నాం. చెక్‌పోస్టుల ద్వారా రూ.1.80కోట్ల ఆదాయం సమకూరుతుంది. తాత్కాలిక కార్యదర్శి, జేఎంఎస్ పోస్టుల నియామకానికి సిఫారసు చేశాం. ఆదాయ నిధులు రైతులకు రుణాలు, అభివృద్ధి కోసం వినియోగిస్తున్నాం.

- వర్ని